ANDHRA BHOOMI
SECUNDERABAD ANDHRA PRADESH

Grams: "BHOOMI"
Phone: Editorial—72127
Office—Three Lines—72126

Reg. H. 309

ఉదయం *

Largest Circulated Telugu Daily Published From The Capital

ఆంధ్రభూమి

ఎడిటర్: గోరాశాస్త్రి

సంపుట 11 : సంచిక 216 * సికిందరాబాద్ 11—5—1971 మంగళవారం * 6 పేజీలు : 13 పైసలు

ఆంధ్రభూమి చందారేట్లు

	స్థానిక ఏజంటు ద్వారా	పోస్టు ద్వారా	విమానం ద్వారా
ఒక నెలకు	4-10	4-75	5-85
మూడు నెలలకు	12-25	14-00	16-00
అర్థ సంవత్సరానికి	24-00	27-50	31-50
సంవత్సరానికి	47-00	54-00	62-00

వివరాలకు: సర్క్యులేషన్ మేనేజర్ "ఆంధ్రభూమి" సికింద్రాబాద్ (ఆం.ప్ర)



సూయింగ్ మెషిన్లు అన్నింటిలోకి శ్రేష్ఠమయినవి
యెలర్ (రిజిష్టర్డ్)
సూయింగ్ మెషిన్
నగదుమీద, హైర్‌పర్చేజ్ పద్ధతిమీద లభ్యమగును
సంప్రదించండి: ఆంధ్ర సూయింగ్ మెషిన్ కంపెనీ
సుల్తాన్‌బజార్ లోపల, హైదరాబాదు, ఫోన్: 44766.

గుజరాత్‌లో హితేంద్ర దేశాయ్ మంత్రివర్గానికి తిరిగి సంకట పరిస్థితి

ప్రతిపక్ష కాంగ్రెస్‌నుండి ఏడుగురి నిష్క్రమణ, నలుగురు స్వతంత్ర పార్టీ సభ్యుల మద్దతు ఉపసంహరణ

అహమదాబాద్, మే 10 (పి. టి. ఐ.)

గుజరాత్ రాష్ట్రంలో హితేంద్రదేశాయి నాయకత్వంలో ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వానికి హఠాత్తుగా కొత్త సంక్షోభం ఏర్పడింది.

ఏడుమంది ప్రతిపక్ష కాంగ్రెస్ శాసన సభ్యులు అధికార కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఈ సంక్షోభ పరిస్థితి ఏర్పడింది.

ఏడుమంది శాసనసభ్యులు తాము పార్టీ మారినట్లు గవర్నరుకు తెలియజేశారు.

పూర్వం స్వతంత్ర పార్టీలో ఉండి తర్వాత ఇండిపెండెంటుగా మారిన శ్రీ బాలకృష్ణ పటేల్ కూడా గవర్నరును కలుసుకున్నారు.

168 మంది సభ్యులుగల శాసన సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ సంఖ్యాబలం 74కు తగ్గినది. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 10 మంది స్వతంత్ర పార్టీ సభ్యుల మద్దతు ఇండిపెండెంటు. ఒక జనసంఘ సభ్యుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు.

అధికార కాంగ్రెస్‌పార్టీ సంఖ్యాబలం 62కు పెరిగినది. ఆరుమంది ఇండిపెండెంట్లు, ముగ్గురు పి.ఎస్.పి. సభ్యులు అధికార కాంగ్రెసును బలపరుస్తున్నారు.

అధికార కాంగ్రెసులో కొత్తగా చేరినవారిలో లోగడ డిప్యూటీ మంత్రిగా ఉన్న ఆదివాసి సభ్యుడు శ్రీ బహాదుర్ భాయి పటేల్ ఒకరు. ఇద్దరు మహిళలున్నారు.

ప్రభుత్వానికి సమర్థనను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన అయిదుగురు స్వతంత్ర పార్టీ సభ్యులలో డిప్యూటీ స్పీకర్ శ్రీ వసంత్ భాయి మెహతా కూడా ఉన్నారు.

పార్టీ మార్చిన నలుగురు ప్రతిపక్ష కాంగ్రెసు సభ్యులు: శ్రీయుతులు జెదార్ గాజెరా, నారాయణ్ భాయి పటేల్, కిషోర్ సింహ పరమార్, నావల్‌చంద్ ఠక్కారా.

ఈ నలుగురు అధికార కాంగ్రెసులో చేరారు. వీరు అధికార కాంగ్రెసులో చేరడం ఇది రెండవ సారి. గత మార్చి మాసంలో ఒకసారి వీరు తమ పార్టీ వదలి అధికార కాంగ్రెసులో చేరారు. ఆ తర్వాత మళ్ళీ పాత పార్టీలోనికి వెళ్ళిపోయారు.

ఈ మంత్రివర్గానికి సరికొత్తగా ఏర్పడిన ప్రమాదం గురించి శ్రీ హితేంద్ర దేశాయి తన అనుచరులతో చర్చించారు.

మొత్తం 12 మంది శాసన సభ్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ చిమన్‌భాయి పటేల్‌తో గవర్నరువద్దకు వెళ్ళినట్లు యు.ఎన్.ఐ. తెలుపుతున్నది.

నేడు హితేంద్ర మంత్రివర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 12 మంది సభ్యులలో 7 ప్రతిపక్ష కాంగ్రెసు వారు, నలుగురు స్వతంత్ర పార్టీవారు, ఒక ఇండిపెండెంటు ఉన్నారు.

స్వతంత్ర పార్టీ చెందిన నలుగురు ఇండిపెండెంట్లుగా వ్యవహరిస్తారు. తక్కిన వారు అధికార కాంగ్రెస్‌లో చేరారు.

ప్రస్తుతం శాసనసభలో పార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ 74, అధికార కాంగ్రెసు 62, స్వతంత్ర 11, జనసంఘ 1, పి.ఎస్.పి. 3, ఇండిపెండెంట్లు 12, ఖాళీలు 5, మొత్తం 168.

తమ పార్టీకిప్పుడు 76 మంది సమర్థన ఉన్నదని అధికార కాంగ్రెస్ శాసనసభా పార్టీ కార్యదర్శి శ్రీ గంగారాంరావల్ అన్నారు. రేపు సాయంత్రానికి మరి కొందరు సభ్యులు తమతో చేరగలరని ఆయన చెప్పారు.

ఒక్కరోజులో దేశాయి మంత్రివర్గం బలం మెజారిటీనుండి మైనారిటీగా మారిపోగలదని శ్రీ చిమన్‌భాయి పటేల్ అన్నారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్య

తన ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి శ్రీ హితేంద్ర దేశాయి అన్నారు.

చీటికి మాటికి కొందరు పార్టీలు మారుతూ ప్రజాజీవితంలో అస్థిరత్వాన్ని తీసుకువస్తున్న కారణంచేత తాను విధానసభను రద్దు చేయించడం మంచిది కాదా అని ప్రశ్నించగా తాను అట్లా అనుకోవడం లేదని ఆయన అన్నారు.

పాళీల తయారీకి నాణేల వినియోగం

జైపూర్, మే 10 (యు.ఎన్.ఐ.)

రాజస్థాన్‌లో రెండు మూడు నయా పైసల నాణెములు చెలామణిలో లేకుండా పోవటాన్ని నివారించటానికి ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలని రాష్ట్ర విధానసభలో పలువురు సభ్యులు నేడు కోరారు.

వేటివాయిదా తీర్మానంలో ఈ విషయంపై చర్చ జరిగింది. జి.కె.డి. సభ్యుడు శ్రీ రామచంద్ర ఆర్య, ఎస్.ఎస్.పి. సభ్యుడు శ్రీ కిశోర్‌లాయి, కాంగ్రెస్ సభ్యుడు శ్రీ నిరంజన్‌నాథ్ ఆచార్య దీనిని లేవనెత్తారు.

ఈ చిన్ననాణెలను పోగుచేసి కొందరు మార్కెట్ వ్యాపారస్తులు 30 శాతం అదనపు ధరకు వాటిని అమ్ముతున్నారని శ్రీ ఆర్య, జనసంఘ సభ్యుడు శ్రీ సతీశ్‌చంద్ర అగర్వాల్, స్వతంత్ర సభ్యుడు శ్రీ దౌలత్‌రామ్ శరణ్ అన్నారు.

ఈ రెండు, మూడు నయాపైసల నాణేలను పెన్నుల పాళీల తయారీకి ఉపయోగిస్తున్నారని స్వతంత్ర సభ్యుడు శ్రీ ఉర్మిలాల్ బక్‌దార్ అన్నారు.

ఈ విషయాన్ని గూర్చి విధానసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలని శ్రీ విజయసింగ్ అన్నారు.

సి. సుబ్రహ్మణ్యం ఢిల్లీకి తిరిగిరాక

ప్రణాళికా సంఘం పునర్ నిర్మాణంపై ప్రధానితో చర్చలు

న్యూఢిల్లీ, మే 10 (యు.ఎన్.ఐ.)

కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ఐక్యరాజ్యసమితి పోషకాహార విభాగ సమావేశానికి హాజరై న్యూయార్క్‌నుండి వెయిలుదేరి నేటి ఉదయం ఢిల్లీ చేరిన తరువాత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలుసుకున్నారు.

న్యూయార్క్ సందర్శన అనుభవాలను గూర్చి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రికి వివరించిన అనంతరం ప్రణాళికాసంఘ పునర్నిర్మాణం గూర్చి వారిద్దరు చర్చించారు.

ఇంతవరకు ప్రణాళిక సంఘం నిర్వహించిన కార్యకలాపాలను నూతనంగా ఏర్పడిన ప్రణాళికా మంత్రిత్వ శాఖ మీద నిర్వహిస్తుంది. నూతనంగా నిర్మించే ప్రణాళికా సంఘం బాధ్యతలను గూర్చి ఇంకా పూర్తిగా నిర్ణయించలేదు.

మైసూర్ ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడుగా వీరేంద్రపాటిల్ ఎన్నిక

బెంగుళూరు, మే 10 (పి.టి.ఐ.)

మైసూరు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్రపాటిల్ మైసూరు ప్రదేశ్ ప్రతిపక్ష కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నేడు ఎన్నికైనారు.

కొత్తగా ఎన్నికైన ప్రదేశ్ ప్రతిపక్ష కాంగ్రెస్ కమిటీ సభ్యుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

రాష్ట్ర మాజీమంత్రులు శ్రీ రామకృష్ణ హెగ్డే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి శ్రీ పాటిల్ పేరును ప్రతిపాదించగా శ్రీ కె. వి. శంకర్ గౌడ దానిని సమర్థించారు.

వేరే ఎవ్వరి పేరునూ ఇతరు లెవ్వరూ పార్టీ అధ్యక్ష పదవికి సూచించలేదు.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప ఈ సమావేశానికి హాజరైనారు.

ప్రణాళిక సిద్ధంలో తెలంగాణా వాటాపై ఢిల్లీలో చర్చలు

న్యూఢిల్లీ, మే 10 (పి.టి.ఐ.)

ఆంధ్ర ప్రదేశ్ ప్రణాళికా నిధులలో తెలంగాణాకు న్యాయంగా లభించవలసిన భాగం ఎంత అన్నది ప్రధాని రేపు అష్ట సూత్ర పథకం పాక్షికంగా పరిశీలనలో నిర్ణయించే ప్రధానాంశం.

ముఖ్యమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ జె. వి. నరసింగరావు, తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు రేపటి చర్చలలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు.

కేంద్ర మంత్రులు శ్రీయుతులు వై. బి. చవాన్, జగజీవన్‌రాం, ఫక్రుద్దీన్ అలీ అహమద్ కూడా చర్చలలో పాల్గొంటారు.

తెలంగాణాకు రావలసిన భాగం 40 శాతం అని శ్రీ చొక్కారావు, 35 శాతం అని శ్రీ బ్రహ్మానందరెడ్డి వాదిస్తున్నారు.

తెలంగాణా భాగం జనాభా ప్రాతిపదికపై 35 శాతం. అయితే వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన 40 శాతం అని ముఖ్యమంత్రి అంటున్నారు.

ప్రధాని లోక్‌సభలో ఏప్రిల్ 11వ చేసిన వాగ్దానం మేరకు కేంద్రం తెలంగాణా అభివృద్ధిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. తెలంగాణా అభివృద్ధి పరిశీలనకై జరుగుతున్న సమావేశాలలో ఇది మొదటిది.

1971-72 సంవత్సరపు ప్రణాళికలో తెలంగాణాకు కేటాయించిన మొత్తం గూర్చి 1970-71 సంవత్సర ప్రణాళిక ఖర్చుల పూర్తి వివరాలు కూడా సమావేశంలో పరిశీలిస్తారు.

తెలంగాణా అదనపు నిధులు అధికారాల అప్పగింత ఇంకా ఇతర నిబంధనలు అమలు కార్యక్రమంలో పరిశీలించే ఇతర అంశాలు.

రాష్ట్రమంతటా రేపు 'బంద్'కై సన్నాహాలు

ప్రజాసమితితోసహా పలుసంస్థల మద్దతు

హైదరాబాద్, మే 10 (పి.టి.ఐ.)

గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమ్మె సంకటంగా లేక నిరాశోందిత్వముల దర్శనాల దశనుదాటి 12వ తేదీన బంద్‌కై ఉద్యోగులు పిలుపు ఇవ్వడంతో కొత్త మలుపు తిరుగబోతున్నది.

గతవారంలో సమ్మెదారులు శాసన సభ్యుల, ట్రేడ్ యూనియన్ల వివిధ ప్రజా సంస్థల మద్దతు సంపాదించగలిగారు.

12వ తేదీన తెలంగాణా బంద్ జరపవలెనందని తెలంగాణా ప్రాంతం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆంధ్రప్రాంతంలో బంద్‌కై ఆంధ్రప్రాంతం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి వేర్వేరుగా విజ్ఞప్తులు చేయడంతో రాష్ట్రం బంద్‌కై ఉద్యోగులు వివిధ ప్రదేశాలలో సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణా ఉద్యోగులు ఇచ్చిన బంద్ పిలుపును తెలంగాణా ప్రజాసమితి ఆమోదిస్తూ తన మద్దతును ప్రకటించింది.

బంద్‌ను విజయవంతం చేయవలసిందని ప్రజలకు తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షుడు శ్రీ ఎమ్. చెన్నారెడ్డి నేడు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల పోరాటాన్ని బలపరుస్తూ నిన్న గుంటూరులో జరిగిన అఖిల పార్టీ సదస్సులో తీర్మానించారు.

ఇదివరలో కూడా స్థానిక అన్ని పార్టీల నాయకులు సమ్మెపట్ల తమ సానుభూతిని ప్రకటించారు.

ఎన్.జి.ఓ.ల సమ్మెను బలపరుస్తూ "బంద్"ను విజయవంతం చేయవలసిందని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్ సభ్యుడు శ్రీ మల్లికార్జున్ నేడొక ప్రకటన చేశారు.

ప్రధానికి మహిళల మెమోరాండం

రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమ్మె విషయంలో వెంటనే జోక్యం కలుగజేసుకోవలసిందని కోరుతూ నూటపదహారు మంది మహిళలు సంతకాలు చేసిన ఒక మెమోరాండాన్ని ప్రధానికి పంపించారు.

ఇటువంటి మెమోరాండమే మరొకటి, ప్రాథమికోపాధ్యాయ సంఘం ప్రధానకార్యదర్శి శ్రీ కె. జనార్దనరావు ప్రధానికి ...

మెదక్ జిల్లా

గత 29 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమ్మె కొనసాగడం మూలాన జిల్లాలో పనిపూర్తిగా స్తంభించి పోయినదని మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న మా ప్రత్యేక విలేకరి తెలియజేశారు.

మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిపూర్తిగా స్తంభించిపోయినది. కోశాగారం కూడా మూతపడి పోయింది. ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తిగా మూసివేశారు.

ఉపాధ్యాయులు పనికి హాజరుఅవుతున్నందువల్ల విద్యార్థులు తరగతులకు హాజరు అవుతున్నారు.

12వ తేదీన జరిగే బంద్‌కు రిక్షా కార్మికుల సంఘం, వర్తకుల సంఘం, ఇతర సంస్థలు మద్దతును తెలియపరచాయని మెదక్ జిల్లా సమ్మె విజయవంతంగా సాగుతున్నదని మా ప్రతినిధికి ఎన్.జి.ఓ.లు ...

(మిగతా 2వ పేజీలో)

అవామీలీగ్ నాయకుడు లొంగిపోయినట్లు పాకిస్తాన్ రేడియో ప్రచారం

న్యూఢిల్లీ, మే 10, (యు.ఎన్.ఐ.)

అవామీలీగ్ నాయకుడు పీర్‌జాదా మహ్మద్ సయ్యద్ ఉల్లా సైనిక పాలన అధికారులకు లొంగిపోయినట్లు పాకిస్తాన్ రేడియో నేడు ప్రకటించింది.

అవామీలీగ్ వేర్పాటు ఉద్యమం సంగతి తాము ఎరుగనని ఆయన ఒక ప్రకటన చేశారని పాకిస్తాన్ రేడియో పేర్కొన్నది.

కేరళలో వ్యవసాయ సంస్కరణలకై ప్రైవేట్ అడవుల జాతీయకరణ

త్రివేండ్రం, మే 10 (పి.టి.ఐ.)

కేరళ రాష్ట్రంలోని ఒక వెయ్యి రెండు వందల చదరపుమైళ్ళ ప్రైవేట్ అడవులను జాతీయం చేసే కేరళ ప్రభుత్వం నేడొక ఆర్డినెన్సు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఈ ప్రైవేట్ అడవులను జాతీయం చేయటంలో అడవి భూముల యజమానులకు దీనికై ఏ విధమైన చెల్లించే పద్ధతి లేదనీ, ఈ జాతీయకరణ వ్యవసాయ సంస్కరణలలో భాగంగా జరుగుతుందనీ దీనికి కారణమనీ ముఖ్యమంత్రి శ్రీ అచ్యుతమీనన్ నేడు పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

ఈ ప్రైవేటు అడవులన్నీ కేరళ రాష్ట్రంలోని మలబారు ప్రాంతంలో ఉన్నాయి.

అక్టోబరులో కమ్యూనిస్టు పార్టీ మహాసభలు

త్రివేండ్రం, మే 10 (యు.ఎన్.ఐ.)

అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ మహాసభలు అక్టోబరు 3 నుండి 10 వరకూ ఎర్నాకులంలో జరుగుతాయి.

ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నేడిక్కడ వెల్లడించారు.

సోషలిజం సాధనకు అవామీలీగ్‌పార్టీ వాగ్దానాల అమలు

బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు నజ్రుల్ ఇస్లామ్ హామీ

కలకత్తా, మే 10 (పి.టి.ఐ.)

బంగ్లాదేశ్ స్వతంత్ర ప్రజాస్వామిక రిపబ్లిక్ తాత్కాలిక అధ్యక్షుడు సయ్యద్ నజ్రుల్ ఇస్లామ్ నేడు "స్వాధీన బంగ్లా బేతార్ కేంద్ర"నుండి ప్రసంగిస్తూ అవామీ లీగ్ చేసిన వాగ్దానాలను పూర్తి చేయగలమని సోషలిజం లక్ష్యం చేరుకోడానికి దేశం ముందడుగువేస్తూ పోగలదని తన దేశ ప్రజలకు వాగ్దానం చేశారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధికి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి అనుమతి లభించగలదని నజ్రుల్ ఇస్లామ్ తన ఆశాభావం ప్రకటించారు.

వారి పరిశ్రమల జాతీయకరణ భూమి శిస్తు రద్దు శ్రీ నజ్రుల్ ఇస్లామ్ కొన్ని చర్యలు ప్రకటించారు.

బంగ్లాదేశ్‌కు ప్రపంచ ప్రజల సమర్థన లభించినదని వివిధ దేశాల ప్రభుత్వాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని త్వరలో గుర్తించగలవని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మన దేశాల వైఖరిని దృష్టిలో పెట్టుకొని "ఇస్లామ్ ఇది హత్యాకాండను ...

(మిగతా 2వ పేజీలో)

డిటెన్షన్ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా మార్క్సిస్టుల ఉద్యమం

ఎ.కె. గోపాలన్ ప్రకటన

కొచ్చిన్ మే 10 (యు.ఎన్.ఐ.)

డిటెన్షన్ ఆర్డినెన్సు అమలు పరచటానికిముందు ప్రధాని ప్రతిపక్షాలతో చర్చించనైనా లేదని మార్క్సిస్ట్ కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీ ఎ.కె. గోపాలన్ విమర్శించారు.

ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించగలమని ఆయన ప్రకటించారు.

ఇతరుల కోసం ఎదురుచూడకుండా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించాలని ఆయన అన్నారు.

బస్సు నీటిలోపడి 76 మంది మృతి

సియోల్, మే 10 (రాయిటర్)

ఇక్కడికి ఈశాన్యం దిశకు 30 మైళ్ళ దూరంలో ఒక బస్సు రిజర్వాయరులో పడిపోవడంవల్ల ప్రయాణీకులు చాలా మంది మరణించారు.

నిన్న రాత్రి 76 మృతదేహాలను బయటకు తీశారు. అందులో 25 మంది మహిళలు, పిల్లల మృతదేహాలు కూడా ఉన్నాయి.

మూడు మాసాల పసిపాపతోసహా 14 మంది ప్రాణాలతో ఉన్నారు.

అన్ని సందర్భములకు
మరియు పెళ్ళి అవసరాల కొనుగోలుకు
విచ్చేయండి

ఫ్యాషన్స్

అందమైన చీరెల ఎంపికకు
బనారస్ బెంగుళూరు ఎంబ్రాయిడర్డ్
మరియు ఇతర రకములన్నియు లభిస్తాయి
ఉలెన్ మరియు కాటన్‌లలో సరిక్రొత్త నమూనాల
ఉత్తమ సూటింగులు - షర్టింగులు
స్త్రీలకు, పురుషులకు తగిన దుస్తుల
కుట్టుపని
సంతృప్తి మేరకు చేయబడును
దిగువ కారణములవల్ల మేము మీ అభిమాన
వ్యాపారము కాగలము
* నేత్రానందకరమైన మా షోరూమ్ అలంకరణ
* సరసమైన ధరలు
* నమ్రత గల విక్రయదారులు
* విక్రయం తరువాత సేవ
(మీరు ఏది కొనగోలు చేసినా, ఒకసారి ఉచితముగా శుభపరుచబడును)
విచ్చేయండి
ఫ్యాషన్స్
లేడీ హైదరీక్లబ్ ఎదుట బషీర్‌బాగ్, హైదరాబాదు ఫోన్: 38184
జంటనగరాలకు మధ్యగా నెలకొనియున్నది.
పార్కింగ్ సమస్య లేదు
(A.A.)



గోలకొండ
సిగరెట్ పరిశ్రమలో చారిత్రాత్మకమైన పేరు
10 సిగరెట్ల పెట్టె, 125 సిగరెట్ల బాక్సు రెండూ ప్రసిద్ధి చెందిన
గోలకొండ సిగరెట్లు

ది హైదరాబాద్ డక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ
ముషీరాబాద్ హైదరాబాద్—20
ఫోన్: 77846
స్థాపితం 1930
(Khan & Sons)

పంచాంగం

మంగళవారం. మే 11

స్వస్తిశ్రీ చాంద్రమాన విరోధికృత్‌నామ సంవత్సర వైశాఖ కృష్ణపాడ్యమి సాయంత్రం గం 6-44 ని॥ వరకు తదుపరి విదియ విశాఖ నక్షత్రం గం 7-81 ని॥ల వరకు తర్వాత అనురాధ వర్జ్యం ఉదయం గం 11-46 ను౦డి 1 25ని॥ల వరకు.

ఉదయం ప్రయాణములకూ, ఉద్యోగ ప్రయత్నములకూ, స్త్రీ వ్యవహారములకూ క్రీడారంగ సంబంధ విషయములకూ వ్యాపారసంబంధ విషయములకూ గృహవసతి యందు మార్పులకూ శుభము.

మధ్యాహ్న సాయంత్రసమయములు వ్యాపారవు ఒప్పందములకూ, గృహముల భూములు కొనుగోలు చేయుటకూ, ప్రయాణములకూ, ఉద్యోగ ప్రయత్నములకూ స్త్రీ వ్యవహారములకూ బహిరంగసభలకూ శుభము.

వ్యాపార రంగం :— వెండి బంగారములు యథాతథముగా నుండును. మినుములు, పెసలు, నూనెగింజలు ప్రత్తి, జనపనార, పొగాకు షేరు ధరలు హెచ్చును

ఆంధ్రభూమి

మంగళవారం, 11 మే 1971

బాల, యువ, నేరస్థుల సంస్కరణ సమస్య

దేశంలోని అన్ని ప్రాంతాలనుండి అంకెలు సేకరిస్తే, "నగటు సూత్రం" ప్రకారం, ఏ రోజున చూసినా, 21 సంవత్సరాల వయస్సు దాటని బాల-తరుణ-నేరస్థులు 20వేలమంది చెరసాలల్లో కానవస్తారట. దీనానికి అధమపక్షం తలసరి ఖర్చు మూడు రూపాయిలన్నా బాల, యువ, నేరస్థులమీద అన్ని ప్రభుత్వాలూ కలిసి ఒక కోటి ముప్పైతొమ్మిది రూపాయలు ఖర్చుచేస్తున్నాయట. బాల, యువ నేరస్థులలో పరివర్తన తీసుకురావడానికి ప్రభుత్వం నియమించిన "బోర్డు" వారు పై అంకెలు ప్రకటించారు.

"దామాషా అంకెలు" తమాషాగా ఉంటాయి. "ఏ రోజున చూసినా"- అంటే అర్థమేమిటి? పాతవాళ్లు విడుదలవుతారు; కొత్తనేరస్థులు ప్రవేశిస్తారు; రాకపోకలమధ్య "నగటు" గణితం ప్రయోజనరహితమైనది. 21 సంవత్సరాలు దాటని నేరస్థుల సంఖ్య సాలీనా పెరుగుతున్నదా, తరుగుతున్నదా? కోర్టులకు వచ్చిన మొత్తం "కేసు" లెన్ని? ఎందరికి శిక్షలు విధించారు? 12 నుండి 21 వరకు వయస్సు అంతరాల వారీగా పట్టికలను ప్రచురిస్తే సమస్య బోధపడుతుంది. బాల నేరస్థుల సహాయార్థం ప్రొబేషన్ ఆఫీసర్ల శాఖ ఉంది; సంస్థలున్నాయి; వాటి ప్రయోజనం ఎంతవరకూ నెరవేరుతున్నదో తెలియాలి.

ఖర్చులు ప్రధానసమస్య కాదు. "ప్రొబేషన్" విధానాన్ని విస్తరింపచేస్తే, ప్రభుత్వవ్యయం 189 లక్షలకు దిగుతుందని బోర్డువారు సూచించడం విచారకరం; అలాంటి మనస్తత్వంతో వ్యవహరించే మానవులు ఆధునిక యుగంలో జీవిస్తున్నమాట నిజమేగాని, భావనానరళి ప్రకారం ఏ యుగానికి చెందినవారో నిర్ధారించడం కష్టం; వాళ్లే సెలవిస్తే సరిపోతుంది.

ప్రొబేషను సర్వీసు విస్తరణ ఖర్చులు 60 లక్షలు మించవని బోర్డువారు హామీయిచ్చారు; మాటవరసకు 6కోట్లవంతూ పెరుగుతుందనుకుందాం; జాతి భవితవ్య సంరక్షణకు విధిగా అవసరమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి తిలోదకాలిస్తారా? రక్షణ శాఖలపై ఖర్చులు జాతిరక్షణకు ఎంతముఖ్యమో, నేటిబాలబాలికల యువతీయువకుల మానసికారోగ్య సంరక్షణ, నేరప్రవృత్తి సంస్కరణ;— అంతే ముఖ్యం.

"ప్రొబేషను కృషి సంవత్సరం—1971"— జాతీయస్థాయి కార్యక్రమానికి మొన్న 8వ తేదీన ఢిల్లీలో ప్రారంభోత్సవంచేస్తూ, సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సర్వమిత్ర సిక్రీగారు మొత్తం సమస్యను సమ్యక్ దృక్పథంతో నిశితముగా పరిశీలించి, మౌలికమైన ఆలోచనలను ప్రేరేపించారు; 15 అంశాలతో ఒక కార్యక్రమాన్ని బోర్డువారు తయారుచేశారు; బాల యువ, నేరస్థులను సంస్కరించడమేకాక; వాళ్లు తిరిగి సమాజంలో ఫలవంత జీవనాన్ని గడిపే అవకాశాలు కల్పించాలి; నేరస్థులు మళ్లీ సంఘ వ్యతిరేకులుగా దిగజారకుండా వాళ్లపట్ల శ్రద్ధ వహించాలి; బాల, యువ నేరస్థులు తయారయే వికృత పరిస్థితులను సంఘంనుండి తొలగించాలి.— ఇలాంటి ఘనతర ఆశయాలతో కార్యక్రమాన్ని రూపొందించారు.

కేంద్రంలో విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖమంత్రి ఉభయులూ ప్రసంగించారు; సమస్యాపరిష్కార ప్రయత్నంలో ఎదురవుతున్న చిక్కులను వివరించారు; బాలనేరస్థుల సమస్య గురించి యింతవరకూ తగిన ప్రచారం లేదు; సమాజంలో చైతన్యం కలిగించడానికి గట్టి ప్రయత్నం అవసరమనే అంశాన్ని కూడా పాలకులు విస్మరించారు; ఇలాంటి విషయాలపట్ల వాళ్లకు అభిరుచి తక్కువ; సంఘసంస్కరణ ఉద్యమాలూ, సంక్షేమ కార్యక్రమాలూ జాతీయం చేసిన తరువాత, ఉద్యమాలూ, సంస్థలూ;— అన్నీ క్రమంగా నశించాయి.

రెండు మూడు తరాల క్రితం వరకూ, ప్రజలు తమ కష్టాలనూ నిస్సహాయాన్నీ తలుచుకుని, —"అంతా మన కర్మ; దేవుడిదయ; మన చేతుల్లో ఏముంది?"— అనుకుని చతికిలపడేవారు.

ఇవాళ జనాళి తమ నిస్సహాయాన్నీ, పెత్తందార్ల కాఠిన్యాన్నీ, హృదయంలేని పరిపాలనా యంత్రాంగాన్నీ తలుచుకుని.-"అంతా ప్రభుత్వం దయ; నాయకుల అనుగ్రహం; మన చేతుల్లో ఏముంది?—

— అనుకుని దైన్యజీవనం గడుపుతున్నారు.

అలనాడు కర్మ, దేవుడు;— నేడు ప్రభుత్వం రాజకీయనాయకుల దాక్షిణ్యం;- కేవలం మాటల తేడాగాని, వ్యత్యాసం ఎక్కడుంది? కర్మను శాసించేది ప్రభుత్వం; కావలసినది పదవులలో ఉన్న నాయకుల అనుగ్రహం;- భావ విప్లవం రాలేదు.

ఐతే, ఆ రోజులే చాలానయం; ఒకకందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఉద్భవించేవారు;- యువకులను సంఘటితపరచి, మహదాశయాలతో ఆకర్షించి బ్రహ్మాండమైన సంస్కరణలు సాధించేవారు;- బాలబాలికలకూ, తరుణ వయస్సు యువతీయువకులకూ స్నేహితులవలె వ్యవహరించేవారు;- జీవితం అర్థరహితంకాదనీ, సమాజాన్ని పవిత్రపరచి,కొన్ని ఆశయాల అలంబనతో జీవించాలనీ, స్వయంకృషితో చాలాసాధించవచ్చుననీ, ప్రబోధించేవారు;- యువతకు నవజీవనపథాన్ని ఆవిష్కరించేవారు. అంత మహోన్నత కృషిలోనూ ప్రభుత్వ ప్రమేయం లేదు.

సంక్షేమరాజ్యం పేరిట నేటి రాజకీయ నాయకులు ధ్యేయరహితసమాజాన్ని సృష్టించారు;- అన్నిరంగాలనూ శాసిస్తున్నారు;- ప్రభుత్వమే జనని, జనకుడు, గురువు, దైవం;- పరిపాలనా యంత్రాంగం అది మధ్యాంతరరహితముగా వ్యాపించింది;-జనాభా పెరిగింది;— పేదరికం సంపన్నుల నీతిబాహ్యలాలస జీవనం, వ్యామోహాలు, అంతులేని తృష్ణ — నేటి బాలబాలికలకు ఎటు చూసినా అవే కనబడుతున్నాయి;- మసిబారి, పొగచూరిన చదువులు, అనుబంధ, అనురాగాలు లేనిగృహజీవనం, కృత్రిమనాగరికత, మురికిపేట, రాజకీయ ఉద్యమాలు, కలహాలు రక్తపాతం;- వాటిమధ్య జీవిస్తున్న బాలబాలికలకు యువతీయువకులకు, ఏది నేరమో, ఏది కాదో, తెలియని, తెలిసినా ఖాతరులేని, ప్రేరణలు రావడంలో ఆశ్చర్యం ఏముంది?

రాజకీయ పార్టీలన్నిటికీ నాటి ఉద్యమాల నిర్వహణకు బాలబాలికలు కావాలి;- లేతవయస్సు యువతీయువకులు లారీ నిండా కావాలి;- వాళ్లు నినదించాలి;- 18 సంవత్సరాల వయస్సుకే "వోటుహక్కు" ఇవ్వాలని ఘోషిస్తున్న పార్టీలున్నాయి;- వాళ్ల ఘోషకు కారణం యువతరం వారిమీద అభిమానం కాదు;- ఎక్కువ వోట్లు సంపాదించవచ్చునని ఆశ.

అంతులేని పేదరికమూ, పట్టణ నాగరికతా, మురికిపేటల దుర్భర జీవనమూ, "నడమంత్రపు" సిరి వచ్చిన కుటుంబాల యువతీయువకుల ధనవ్యయ శక్తి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేని చదువులూ, పెరుగుతున్న నిరుద్యోగం- ఇలాంటి దుర్గతులన్నీ కలిసి బాలనేరస్థులను సృష్టిస్తున్నాయి;- వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిననాడు సమస్య దానంతట అదే హరిస్తుంది.

ప్రపంచ ప్రజానీకానికి 'కేర్' సేవ

కేర్ సంస్థ మే 11వ తేదీన రజతోత్సవం జరుపుకొంటున్నది. తోటి మానవులపట్ల మానవుని శ్రద్ధాసక్తుల ప్రదర్శన ఉద్యమంలో ఒకటి ఎలుగాయి.

ఈ అమెరికన్ అనధికార సేవా సంస్థ 1946లో ప్రారంభమైంది. అమెరికన్ నౌ "ఫ్లెస్ ఎస్. అమెరికన్ టాంకెర్" ప్రాన్సులో లీహార్ రేవులో లంగరు వేసినప్పుడు 'కేర్' కథ మొదలైంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న కరోపా ప్రజల సహాయార్థం ఆ నౌక ఆ వేళ ఆహార పదార్థాలు వేసుకొని అక్కడికి వచ్చి ఆగింది. అదాది. కేర్ 78దేశాలలో ఉన్న అన్నార్తులకు ఆహారం తదితర అవసర సహాయం అందజేసింది. 49 కోట్ల 20 లక్షల మంది ప్రజలకు 164 కోట్ల డాలర్ల మేరకు ఈ సంస్థ ప్రతిఫలంగా సహాయం లభించింది.

"కేర్" ఒక ప్రయివేటు స్వచ్ఛంద ధర్మ సంస్థ. ఈ సంస్థ అనేకరూపాలలో సహాయం అందజేస్తుంటుంది. ఉదాహరణకు 1956లో హంగరీనుంచి పారిపోయి వచ్చిన శరణార్థులకు బహువిధాల సహాయపడింది. ఆ మరుసటిసంవత్సరమే టిబెట్ నుంచి ఇండియాకు వచ్చిన వేలాది 14 వేల మంది శరణార్థులకు సహాయం అందజేసింది. ఎక్కడెక్కడ విపత్తు సంభవించినా అక్కడెల్లా కేర్ సహాయం ప్రత్యక్షమవుతుంటుంది. 1962లో ఇరాన్‌లో భూకంప బాధితులకు ఒక గ్రామాన్ని పునర్నిర్మించిపెట్టింది. 1967లో బీహారు కరువు బాధితులకు చేసినంత పెద్ద ఎత్తు సహాయం మరే ఒక్క సంస్థ కూడా ఎప్పుడూ చేసి ఉండదు.

ఈ నాడు కేర్ (కోఆపరేటివ్ ఫర్ అమెరికన్ రిలీఫ్ ఎవ్విరీవేర్ అనియర్ధం) అనేది. దక్షిణ అమెరికా యూరపులలో 84 దేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నిత్యం దాదాపు 8 కోట్ల మంది ప్రజలకు ఆహారం పంచిపెడుతున్నది.

కేర్ కార్యక్రమాలు ప్రధానంగా ఆహారం పంపిణీమీద ఆధారపడి జరుగుతుంటాయి. అయితే ఈనాడు అనేక ఇతర అనుబంధ సహాయ కార్యక్రమాలను ఈ సేవా సంస్థ చేపడుతున్నది. ఆహారం పంచిపెట్టటమే కాక ఆ ఆహారం సుపోషకమైనదిగా ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకొన్నది. ప్రజల ఆరోగ్య సత్వాలకు సుపోషకాహారం కీలకం. అందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికపై వ్యవసాయాధారాలను వృద్ధి పరచుకొని ఆహారోత్పత్తిని పెంపొందించటానికి కృషి జరగటం అవసరం.

ఇండియాలో 14 రాష్ట్రాలలో కేర్ సహాయంతో పతి రోజూ 110 లక్షల మంది బడిపిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కలుగుతోంది. లక్ష 60 వేల పాఠశాలలో ఇది అమలు జరుగుతున్నది. వీరు గాక మరి 26 లక్షల మంది ఇతర పేద వర్గాలవారికికూడా ఈ ఆహార సహాయం లభిస్తున్నది.

ప్రపంచంలో ఇండియా ఒక్కచోటనే బృహత్తర ప్రమాణంలో పిల్లలకు సుపోషకాహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. మదరాసులో 1961లో ప్రారంభమైన బడిపిల్లల భోజనకార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతున్నది. అంతకు ముందు పదేళ్లనుంచి ఉన్నదే ఈ దేశంలో పని చేస్తున్నది. కేర్ బడి పిల్లల భోజన కార్యక్రమంలో కొన్నిచోట్ల పాలపొడి మాత్రమే ఇస్తుంది. మరి కొన్ని చోట్ల, కాక తెలాలు, కారన్‌మీల్, ప్రత్యేక ప్రోటీన్ ఆహారాలు అందజేస్తున్నది.

తమిళనాడులో పారిశ్రామిక పనివారికి పోషక పదార్థాలు లభింపజేసే ఒక కార్యక్రమం క్రింద కేర్ అందజేసే ఆహార దినుసులను ప్యాకరీల యజమానులు మదరాసు నుంచి తీసుకువెళ్ళి వంట చేయించి శ్రీ కార్మికులకు, వారి పిల్లలకు వడ్డన చేసే

బీహారు, బెంగాల్ రాష్ట్రాలలో కార్మికులకు సేనానులలో కొంత భాగం ఆహార దినుసుల రూపంలో ఇచ్చి కార్యక్రమాలలో కేర్ పాల్గొంటున్నది. ఈ రాష్ట్రాల ప్రజలు బాగా వెంటవి వేళలలో మంచి వనటలు సందేలావృద్ధి చేయటానికి కొన్ని నిర్మాణ కార్యక్రమాలకు పారంభించినవి రోజూ ఒక్కొక్క పనివారికి కొంత డబ్బు, కేర్ ఆహారంనుంచి 11/2 కిలోగ్రాముల ధాన్యం ఇస్తారు. అందువల కార్మికులకు ఆహారం అందజేయటంతో పాటు ఆహారోత్పత్తిని పెంపొందించే వీలు కలుగుతుంది.

ఆధారాలు స్వల్పంగా ఉండే చిన్న రైతులకు తోడ్పడటానికి కేర్‌సంస్థ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వాలతో బ్యాంకులతో సహకార సంఘాలతో కలిసి పరపతి సౌకర్యాలు లభింపజేసేందుకు తోడ్పడుతున్నది.

మధ్యప్రదేశ్‌లో 600 మంది రైతులకు ఎక్కడ బావులు త్రవ్వటంకే నీళ్ళపథకి

హరిజి మాలిక్

తలపటంలో తోడ్పడుతున్నది. 400 పంపుసెట్లకు అప్పులు లభించాగా తోడ్పడుతున్నది.

ఉత్తర ప్రదేశ్‌లో గొట్టపు బావులకు ఎలక్ట్రిక్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకొనే రైతులకు అప్పులిచ్చే నిమిత్తం కేర్ సంస్థ 10 00 000 రూపాయలు అడ్వాన్సుగా ఇస్తున్నది.

రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము

ఆంధ్రప్రదేశ్‌లో పెదకళ్లాలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినంత మొత్తం కేర్ సంస్థ కూడా ఇస్తున్నది. కేర్ ఇచ్చిన ధనం అప్పులను తిరిగి చెల్లించిన దానితో అభివృద్ధి నిధిని ఏర్పాటుచేస్తున్నారు.

వైద్యసౌకర్యాలు లేని ప్రాంతాలలో ఈ సౌకర్యాలు కల్పించటంలో తోడ్పడే కార్యక్రమాన్ని కేర్‌సంస్థ ఆరుదేశాలలో నిర్వహిస్తున్నది. ఈ సౌకర్యంవలలగా ఏటా 6 60 000 మందిరోగులకు వైద్య వసతులు లభిస్తున్నాయి. పలుపురు స్థానిక వైద్యసిబ్బందికి శిక్షణ సౌకర్యంకూడా కల్పించబడుతున్నది.

1961లో ఆల్జీరియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్కడ వైద్య సౌకర్యాలు లేవు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తోడ్పాటుతో కేర్‌సంస్థ ఆల్జీరియాలో ఒక అన్ని వసతులుకల 20 మంది డాక్టర్లు, 16-20 మంది ఇతర సాంకేతిక సిబ్బందినిపెట్టి రెండున్నర సంవత్సరాలపాటు నడిపింది. ఇదికేర్ ఈ రంగంలో జరిపిన గణనీయమైనకృషి. అయితే ఇవన్నీ చేయటానికి ఈ సంస్థకు డబ్బెక్కడిది? అమెరికన్ కెనడా పౌరులు ఉదారంగా ఇస్తున్న విరాళాలతో ఇది నడుస్తున్నది. గతవిరామ పాతికసంవత్సరాలలో 470లక్షల మంది పౌరులు28కోట్ల 20 లక్షలడాలరు ఈ సంస్థకు విరాళాలు ఇచ్చారు. పీఠిపట్టే కేర్ సంస్థ పి ఎల్ 480 కార్యక్రమం క్రింద వచ్చే ఆహారపదార్థాలను పంపిణీచేయటానికి యు.ఎస్.ఏ ఐడి తో కాంట్రాక్టు చేసుకొనగల్గుతున్నది. ఉత్పత్తిదారులు విరాళంగా ఇచ్చే ఆహారం. మందులు మొదలైనవీ చేసున్నది. 1971-72లో 420 లక్షల డాలర్ల కిమ్మతుగల సరుకులు పంపిణీకి అవుతాయి అంచనా.

'కేర్' సంస్థ సహాయాన్ని చేరవేసే సాధనం వంటిది. అయితే ఈ సంస్థ సేవా కార్యక్రమాలలో చాలావరకు స్థానిక ప్రజలమీద ఆధారపడుతుంటుంది. ఇది తాలము ఎంచుక నటంలోను, అమలు జరపటంలోనూ స్థానిక అధికారులు, టీచర్లు ఆరోగ్య కార్యకర్తలు, పంచాయత్ అధిపతుల వగైరా స్థానికుల తోడ్పాటును కేర్ పొందుతున్నది. వీరందరి సహకారం వలనే ఆచరణ్యంల సహాయ సంస్థగా ఉన్న కేర్ ఈనాడు ప్రపంచంలో కోట్లాది ప్రజల అభివృద్ధి కృషిలో భాగస్వామిగా పని చేయగల్గుతున్నది.

రవీంద్రభారతి స్నాతకోత్సవంలో విద్యార్థుల గలభా

కలకత్తా, మే 10 (పి టి ఐ)

రవీంద్రభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో నేడు ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు నిరుద్యోగ సమస్య తీర్మానంపై అమితమైన నైజాలను వివరించాలంటూ వేదికపైకివచ్చి గలభా ప్రారంభించడంతో కార్యక్రమం అరగంటసేపు నిలిచిపోయినది.

పట్టం తీసుకుంటున్న ఒక విద్యార్థి అతని సహచరుల "లాల్‌సలామ్" చెప్పడంతో గలభా ప్రారంభమైనది.

ఈ డిగ్రీల వల్ల ప్రయోజనం లేదు కాబట్టి మాకు ఉద్యోగాలు-ఉపాధి లభించదు" అంటూ ఇదరు విద్యార్థులు తమ డిగ్రీల కాగితాలను చింపివేసారు.

వైస్ చాన్సలర్ శ్రీమతి రమా చౌదరి ఎన్ని విజ్ఞప్తులు చేసిన ప్రయోజనం లేకపోయినది. సభలో ఏమి జరుగుతున్నదో ఎవరికి తెలియని పరిస్థితి సుమారు అరగంటసేపు కొనసాగినది.

ఉత్తర కలకత్తాలోని రవీంద్రభారతి ఇంట్లో ఈస్నాతకోత్సవసభ జరిగినది.

యూరప్ రాజధానుల్లోని విదేశీమారకం మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు

లండన్, మే 10 (రాయిటర్)

యూరప్ దేశాలతో నేడు విదేశీమారక వ్యవహారాలకు సంబంధించి, ఎక్కడ చూసినా ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి కనిపించింది. డాలరుపై ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. కొన్ని సందర్భాలలో బ్యాంకు నోట్లు చెలామణి కాలేదు.

నిన్న రాత్రి 'మార్క్' మారకం విలువ ఒక తిరిని బట్టి మారుస్తుండటానికి పశ్చిమ జర్మని నిశ్చయించింది. హాలెండ్ కూడా ఇదేపని చేసింది. స్విడ్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు మారకం విలువను మార్చివేసాయి.

గతవారం పశ్చిమ జర్మనీలోను, మరి కొన్ని ఇతరదేశాలలోకి డాలర్లు విపరీతంగా వచ్చిన దృష్ట్యా ఆయా దేశాలు తమ కరెన్సీ మారకం విలువను మార్చుకొనవలసి వచ్చింది. ఈ విధంగా డాలర్లు చెలామణి ఎక్కువ కావడంవల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి పపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం వాటిల్లే సూచనలు కనిపించాయి.

యూరప్‌లో నేడు విదేశీ మారకం మార్కెట్లు ప్రారంభమైనప్పుడు ఎప్పటిలాగ పెద్ద విశేషం ఏమీ కనిపించలేదు. ఐతే ప్రాంక్‌ఫర్ట్, జూరిక్, ఆమ్‌స్టర్‌డామ్. లండన్ నగరాలలో డాలర్‌తో మారకం విలువకు సంబంధించి అవసరమైన కట్టుదిట్టాలు చేసుకున్నారు.

మారకం విలువల మార్పు ప్రభావాన్ని తీరుపుదించవ లేస్తున్నారు. మారకం వ్యాపారం మటుకు అనిశ్చిత పరిస్థితులను సూచిస్తూ నింపాదిగా సాగింది.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో డాలరు విలువ పడిపోయింది. గతవారం డాలరుకు 3 6600 మార్కులు ఇవ్వగా నేడు 3 5260 మార్కులు మాత్రమే ఇచ్చారు.

విదేశమారక ద్రవ్యం మార్కెట్లలో విలకడ ఏర్పడేటంతవరకు విదేశ కరెన్సీలను తీసుకోవడానికి పశ్చిమ జర్మనీలోని హోటళ్లు నిరాకరించాయి. ట్రావెలర్స్ చెక్కులను కూడా అయిష్టంగానే స్వీకరించారు.

ఉద్యోగుల సమ్మె

(1వ పేజీ తరువాయి)

నేపథ్యం జిల్లా శాఖ నాయకుడు శ్రీ జి రాములు తెలియజేసారు.

హైదరాబాద్ తాలూకాలో రిలే నిరాహారదీక్షలు ఇంకా కొనసాగుతున్నవి.

గత 29 రోజులుగా సుదృఢ దీక్షతో సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు హైదరాబాద్ పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ ఏ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేసారు.

సమ్మెపట్ల ప్రభుత్వం మౌనంవహించడం ఆత్మహత్యా సదృశమని శ్రీ జనార్ధనరెడ్డి అన్నారు ఈ విషయం చర్చించేందుకు శాసనసభ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

ఆర్.టి సి. సిబ్బంది సానుభూతి సమ్మె

ఉద్యోగుల సమ్మెపట్ల సానుభూతిగా 12వ తేదీన సమ్మె చేయడానికి ఆర్.టి సి. సిబ్బంది సంఘం నిర్ణయించింది అయితే ఉదయం పదిగంటల వరకు మాత్రమే సమ్మె చేయడ నిశ్చయించారు. ఈ నిర్ణయం ప్రకారం పదిగంటల తరువాత గానీ బస్సుసర్వీసులను పునరుద్ధరిస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది సమ్మె

సమ్మెచేస్తున్న ప్రభుత్వోద్యోగులపట్ల సానుభూతిగా నేడు మధ్యాహ్నం "పెన్ డౌన్" సమ్మెచేసారు.

12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకులారు నిర్ణయించారు

బందుకు మహిళల మద్దతు

12వ తేదీన జరిగే బందును విజయవంతం చేయవలసిందని అన్ని ప్రజాస్వామిక వర్గాలకు మహిళామండలి కార్యదర్శి శ్రీమతి ఎల్ ఎస్. రాజేశ్వరి విజ్ఞప్తి చేసారు.

బందుకు మద్దతును ప్రకటిస్తూ మితవాద కమ్యూనిస్టు పార్టీ వెటగూడశాఖ తీర్మానించింది.

ఉద్యోగాలు కావాలంటూ ప్రదర్శనలు జరిపిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసారు అయితే ప్రభుత్వోద్యోగుల కర్తవ్యనిర్వహణం హెచ్చింపు ఆందోళనకు అడ్డు వచ్చే విధంగా నిరుద్యోగ ప్రదర్శనలను ప్రోత్సహించడంద్వారా ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు మధ్యతగాదాలు సృష్టిస్తున్నదని హైదరాబాద్ యువజన సమాజం ఒక ప్రకటనలో విమర్శించింది.

ఈ వైఖరివల్ల తీవ్రంగా ఆలోచించవలసినయువకుల సమస్యలపట్ల తేలికవైఖరి అలవడుతుందనే ప్రమాదమున్నదని వారు పేర్కొన్నారు.

ప్రజలను విడదీయడంవల్ల ప్రయోజనముండదని ప్రభుత్వాన్ని ఈ సమాజం హెచ్చరించింది.

విద్యా పరిషత్ చైర్మన్ ప్రకటన

29 రోజులుగా సమ్మె సాగిస్తున్నందువల్ల ప్రభుత్వోద్యోగుల సమస్యలకు ఇతోధిక గుర్తింపు వచ్చిందని, సమ్మెకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషిచేయవలసిందిగా శాసన సభ్యులకు విధానపరిషత్ చైర్మన్ శ్రీ పిడుతల రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

విధానపరిషత్ సభ్యులు విన్న జరిపిన ధర్నాను పురస్కరించుకొని మాట్లాడుతూ ఆయన అలా అన్నారు.

సమ్మె మూలంగా విద్యార్థుల పరీక్షలకు అంతరాయం కలిగిందని విద్యార్థులలో ఎస్.ఎస్.ఎల్.సి విలువ కూడా చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.

వారి విద్యా సంవత్సరానికి అంతరాయం కలుగకుండటంపట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తపరిచారు.

ప్రభుత్వోద్యోగుల సంక్షేమం పొందారిదా ప్రజాసంక్షేమంతో పెనవేసుకున్నదనే విషయాన్ని మరువరాదని ఆయన సూచించారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు. అయితే సాధారణ పరిస్థితులను కల్పించి సమస్యల శమ పరిష్కారానికి దోహదం చేయవలసిందని ఎన్ జి ఓ సోదరులకు ఆయన విజ్ఞప్తి చేసారు.

12వ సార్వత్రిక సమ్మెను బందును విజయవంతం చేయవలసినదనిఉపాధ్యాయ సంఘంకార్యదర్శి శ్రీఎస్ గోపాల్ ప్రభుత్వ ప్రెస్ సిబ్బంది నాయకులు శ్రీయుతులు అహమద్ మహబూబ్ అలీ గ్రామసేవకుల సంఘం ప్రధానకార్యదర్శి శ్రీ అనంతరాములు వేర్వేరు ప్రకటనలలో విజ్ఞప్తి చేసారు.

పోచంపాడ్‌లో ఉద్యోగుల క్యాంటిన్

పోచంపాడు ప్రాజెక్టు సిబ్బంది గత 7వ తేదీన ప్రాజెక్టు బస్సు స్టాండులో క్యాంటిను ఏర్పాటుచేసారు.

గత 26 రోజులుగా సమ్మెలోఉన్న ఈ సిబ్బంది ఈ హోటల్ ఏర్పాటు చేసుకున్నారు.

12వతేదీన సంఘీభావ దినం

సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగుల పట్ల సంఘీభావ సూచకంగా 12వ తేదీన ఒక గంట సమ్మె చేయడానికి ఎల్ ఐ సి ఉద్యోగుల సంఘం నిర్ణయించింది.

విజయరామరాజు ప్రకటన

కర్నూలు, మే 10

ఆంధ్రప్రదేశ్ ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ పి విజయరామరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్సు యూనియన్ ఉపాధ్యక్షులు శ్రీ యస్ ఎ సలాంఖాన్ కర్నూలుజిల్లా టీచర్సు గిల్డు ప్రధాన కార్యదర్శి శ్రీ బి. వి. రామిరెడ్డి గార్లు మే పెల మూడు వాల్లు బదులెత్తింలో కర్నూలుజిల్లాలో పర్యటించారు కర్నూల్ పట్టణ యన్ జి వో సంఘ సహాయ కార్యదర్శికూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

నంద్యాల ఆళ్లగడ్డ కోవెలకుంట్ల, బనగానపల్లె, డోన్ పత్తికొండ, ఆదోని యమ్మిగనూరు, కర్నూలు డౌన్‌లో జరిగిన అన్ని బహిరంగసభలలోను శ్రీవి విజయరామరాజు ఉపన్యసించారు. ప్రభుత్వ అసమర్థతవలన ఆర్థిక రంగంలో అనుసరిస్తున్న దివాలాకోరు విధానాలవలన ఐదా వ్యాపారులయెడ పక్షపాతవైఖరి వలన ధరలు పెరుగుతున్నప్పుడు ముందుకు అనుగుణంగా కరవు భత్యమును పెంచడము కర్తవ్యమని శ్రీ రాజుగారు విశదీకరించారు. ఒక న్యాయమైన ఉద్యమాన్ని నిర్బంధ విధానాల అణచడం సాధ్యంకాదని చరిత్ర నిరూపిస్తున్న పుడు పాత విధానాలనే పట్టుకు ప్రేలాడటం ఉపయోగంలేదని గౌరవ పదమైన ఒప్పందానికి జి.ఒ.లో రాకపోతే కలుగగల పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని శ్రీవిజయరామరాజు చెప్పారు.

వీరు పర్యటించిన ప్రతిప్రాంతంలోను, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పట్టుదలతో వున్నారు ఎంతకాలం సాగినా ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా సంసిద్ధంగా వున్నామని ప్రకటించారు శ్రీయుతులు సలాంఖాన్, బి. వి. రామిరెడ్డిగార్లు కూడా ప్రసంగించారు

రైల్వే జూనియర్ కళాశాలలో సమ్మె

నేడు రైల్వే జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు 45 రూపాయల నుండి 25 రూపాయలకు తగ్గించాలని కోరుతూ తరగతులను బహిష్కరించారు. మొత్తం కళాశాల విద్యార్థులు కళాశాల ఆవరణలో సమావేశమై పరీక్ష ఫీజు తగ్గించేవరకు నిరవధికంగా తరగతులను బహిష్కరించాలని తీర్మానించినట్లు రైల్వే జూనియర్ కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శి శ్రీ చిత్తరంజన్ శ్రీ రవేష్‌చందర్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు

మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకి సిబ్బంది సమ్మె

సిద్దిపేట:- సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులపట్ల సంఘీభావ సూచకంగా మెదక్‌జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సిబ్బంది యీ నెల 4వ తేదీని 2 గంటల సేపు సమ్మె చేసారు

వరకాలలో నిరాహారదీక్షలు

వరకాలలో రాష్ట్రవ్యాపంగా ప్రభుత్వోద్యోగులు ఉపాధ్యాయులు నాలుగవ తరగతి ఉద్యోగులు జరపుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా "రిలే నిరాహార దీక్ష" కార్యక్రమము కొనసాగుతున్నది

స్థానిక తహసీల్ కార్యాలయంముందు శ్రీ ఎం నారాయణ నాయకత్వాన శ్రీయుతులు టి వి శివరావు పి శివారెడ్డి పి వి మధుసూధనస్వామి; మహబూబ్ అలీ నిరాహారదీక్ష వహించారు.



సమ్మె విరమణకై రాజీమార్గం

ఆర్యా,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించి నెల రోజులు కావచ్చినా ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ పట్టించుకోకుండా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం ఉద్యోగుల సర్వీసు విరగబాన లేకుండచేయడం వంటి చర్యలకు దిగుచున్నది. ఇది నిరంకుశ పాలన వంటిదే కాని ప్రజాప్రభుత్వ పాలన ఏమాత్రముకాదు అట్టి యింటి ఉద్యోగుల మరియు ప్రభుత్వము మధ్య సత్సంబంధాలు ఎట్లు సాధించును? ఉద్యోగాలు లభించక బాధపడు వారెందరో యుండగా, ఉద్యోగాలలోనున్న వారిని తొలగించి నిరుద్యోగ సమస్యను వృద్ధిచేసిచేట్లుకాదా- ఆలోచించవలసియున్నది.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ధరలను అదుపులో పెట్టలేని ప్రభుత్వము ఉద్యోగులకు- సహాయపడుటలో తప్పులేదు. మార్కెట్టులో జొన్నల ధర రూ 100 లు మించియుండగా అరకొర జీతంతో నిత్యము కొనగోలుదారుడు ఎట్లు జీవించగలడు? ఇక ఇతర వస్తువుల ధరలు చెప్పనేల?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమెప్పుడూ తమ ఉద్యోగులు సమ్మెకు దిగనిదే వారికోర్కెలు నెరవేర్చ లేదు. ఉద్యోగులు సైతము సమ్మెనే అన్నివేళలా ఆయుధంగా స్వీకరించారు ఇవి రెండు ప్రజా ప్రభుత్వము నకు మంచివికావు.

మన రాష్ట్ర ప్రభుత్వము తన ఉద్యోగులకు తాత్కాలిక సహాయమును ఇచ్చుటను గురించి శాసనసభ బడ్జెటు సమావేశములో చర్చించకు పూనుకొని మరల పెదకంఒవేసినది అదియే ఉద్యోగులను సమ్మెకు పురికొల్పినది.

ఇతర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు తాత్కాలిక సహాయమును కేంద్రోద్యోగులతో సమానముగా పెంచి న్యాయమును చేకూర్చినవి కాని మన రాష్ట్ర ప్రభుత్వమింకా ఉద్యోగుల అభ్యర్థనను పెడచెవిని పెట్టినది అంచియేగాక జీతాలను పెంచి జీవితాలను బాగుచేయుమని మొరపెట్టగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టుచున్నది పుండుపై కారము చల్లినట్లుంది ఇది విధానము

ఇప్పటికైనా సమ్మెవలన రాష్ట్రంలో పూరిగా పరిపాలనయంత్రాంగం స్తంభించిపోయినది ఎటుచూచినా పెంటకుప్పలుగా మారి వారి కుర్మానలు ఎరా లేక ప్రజలు నానా అగచాట్లు పడుచున్నారు. ప్రభుత్వము పడలు మొదలగు కృషిచేయుటలేకాని ఇలా సౌకర్యములు కల్పించుటలేదు

ఇక ఏమాత్రము కాలయాపన చేయక ప్రభుత్వం మరియు ఉద్యోగులు విరుద్ధరము చర్చించుకొని రాజీమార్గం కనుగొని సమ్మె నివారణకు దోహదం చేసి "తెలుగు నాడు"కు మంచిపేరు తెసారని అభ్యర్థిస్తున్నాము

టి. కృష్ణమూర్తి

నిర్మల్

* * *

సువర్ణ ప్రాజెక్టుకు బస్సు సౌకర్యం

ఆర్యా,

ఇంతవరకు నిర్మల్ సువర్ణ ప్రాజెక్టు వరకు ఆర్.టి.సి బస్సు నడుచుచుండేది రోడ్ కల్వర్ట్ పనులు ఆగిపోయినందున ఆర్.టి.సి అధికారులు బస్సును నడుపుట నిలిపివేసినారు

నిర్మల్ దింటోలి ధని జామ్‌పారంగపూర్ కోట సువర్ణ దగ్గరలోని ఇతర గ్రామములకు నిర్మల్ వచ్చిపోవుటకు చాలా యిబ్బంది కలుగుతున్నది.

ఇప్పుడు కొంతవరకు రోడ్ కల్వర్ట్ పనులు పూర్తి అయినవి ఆర్ టి సి అధికారులు తిరిగి సువర్ణ బస్సుకు నడిపించాలని కోరుతున్నాము.

ఎ ఊషన్న

నిర్మల్

* * *

హిందీ పండిట్ శిక్షణ కాలేజీ ఆవశ్యకత

ఆర్యా,

హిందీ పండితుల శిక్షణ పొందుటకు యోగ్యతకలియున్నప్పటికిని వరంగల్‌లో జూనియర్ సినియర్ హిందీ పండిత శిక్షణ కళాశాల స్థాపించబడి తరగతులు నిర్వహించబడక పోవడము చాలా శోచనీయమైన విషయము వరంగల్, కరీంనగర్ జిల్లాలోని ఉపాధ్యాయ, మరియు ప్రైవేటు అభ్యర్థులు హిందీ పండితశిక్షణ పొందుటకు హైదరాబాద్‌కుగాని, ఆంధ్ర ప్రాంతము లో నిర్వహించబడుతున్న శిక్షణ కళాశాలలకు వెళ్ళవలసిన అవశ్యకత ఏర్పడిదమువంటి అనేకఇబ్బందులను ఎదుర్కొనవలసివస్తున్నది

కాకతీయ విశ్వవిద్యాలయము స్థాపించబడి తరగతులు కూడా నిర్వహించబడుతున్న వరంగల్‌లో కనీసము హిందీ పండిత శిక్షణ కళాశాల ఆవశ్యకత ఎంతైన అవసరము అంతేగాక హన్మకొండలోని బి ఇ డి కాలేజీలో తెలుగు పండిత శిక్షణ తరగతులు కూడా నిర్వహించబడుతున్నట్లు తెలియవచ్చినది

రాబోవు విద్యా సంవత్సరము నుండి కనీసము ప్రయివేటు సంస్థల ద్వారానైనా వరంగల్‌లో హిందీ పండిత శిక్షణ కళాశాలను స్థాపించవలెనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము

పి. రామగోపాల్‌రావు

డి. సుందరయ్య

హనుమకొండ

* * *

నగరంలో తెలుగుపండితుల ట్రైనింగ్ కళాశాలలఆవశ్యకత

ఆర్యా,

మన రాజధానియగు హైదరాబాదు నగరములో తెలుగు ప్రాచ్యకళాశాలలు రెండు కలవు. మన రాజధానిచుట్టు ప్రాంతంలో అనేక మంది తెలుగు పండితులు కలరు వీరందరు బి ఓ. యల్ ప్యాసయిన తర్వాత పండిట్ ట్రైనింగు సమితి వరంగల్ నగరమునకుపోవలసి వచ్చుచున్నది దీనివలన మిక్కలి అసంతృప్తి చెలరేగుచున్నది రాజధాని యగు హైదరాబాదు నగరములో పండిట్ ట్రైనింగ్ కళాశాల లేకపోవడము మిక్కలి విచారకరమైన విషయం ఆంధ్ర సారస్వత పరిషత్ వారు మొన్న మొన్నటివరకు ప్రాచ్య పరీక్ష ప్యాసయిన విద్యార్థులకు పండిత ట్రైనింగు శిక్షణనిచ్చారు కాని కొందరితో సమానమైన ఎం.ఏ.ఓ.యల్ పరీక్షకు కాని బి. ఓ. యల్. పరీక్షలో ప్యాసయిన విద్యార్థులకు కాని ట్రైనింగు ఇవ్వలేదు. కాని ఈ మధ్యలో పరిషత్ వారు పండిట్ ట్రైనింగ్ శిక్షణ నివ్వటము మానివేశారు ప్రభుత్వము వారు పండిట్ ట్రైనింగ్ శిక్షణను నిర్వహించటములేదు కావున ప్రభుత్వమువారు గాని మరియు యితర అర్హమైన సంస్థగాని తెలుగు పండిట్ ట్రైనింగ్ కళాశాలను తెలుగు ఎం.ఏ బి ఓ యల్ బి. ఓ యల్ ప్యాసయిన విద్యార్థులకు ఉపయోగపడే విధముగా హైదరాబాదు నగరములో నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తున్నాము

కె. వెంకటాచారి

టి. నారాయణ

హైదరాబాద్

జాతీయమైన బ్యాంకుల ద్వారా రుణ సహాయం పెరుగుదల

న్యూఢిల్లీ మే 10

1969 జూలై మాసంలో 14 పెద్ద తరహా వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పరిణామాలు రావడం, ఈ రంగంలో చెప్పుకోదగిన అభివృద్ధి పొందడంగమ కాక్పిం ... రంగంలోని 16 బ్యాంకుల (ఇండియా స్టేట్ బ్యాంకుతో సహా) ద్వారా వ్యవసాయ రంగానికి 1969 జూన్‌లో 160 కోట్ల 26 లక్షల 10 వేల రూపాయల వరకు సహాయం చేయగా 1970 డిసెంబరు నాటికి ఈ సహాయం 344 కోట్ల ... లక్షల 20 వేల రూపాయలకు పెరిగింది.

బ్యాంకుల జాతీయకరణ తర్వాత చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం ఎక్కువగా అందింది. 1969 జూన్‌లో బ్యాంకుల ద్వారా 251 కోట్ల 41 లక్షల ... వేల రూపాయలు ... అప్పగా 1970 డిసెంబరు నాటికి ఈ రుణ సహాయం 420 కోట్ల 4 లక్షల 10 వేలకు పెరిగింది.

అలాగే రోడ్డు రవాణా సంస్థలు మొదలైనవి ... రంగంలోని బ్యాంకుల నుండి 1969 జూన్‌లో 6 కోట్ల 69 లక్షల రూపాయల రుణ సహాయం పొందగా 1970 డిసెంబరులో ఈ సహాయం 37 కోట్ల 9 లక్షల 30 వేల రూపాయలకు పెరిగింది. అలాగే ... అందచేసిన రుణ సహాయం కూడా బాగా పెరిగింది. వృత్తి పనుల చేసే వారికి స్వయంగా ఉపాధి కల్పించుకొన్న వారికి అందచేసిన రుణ సహాయం 2.8 లక్షల 10 వేల రూపాయల నుండి 8 కోట్ల 66 లక్షల 90 వేలకు పెరిగింది.

1969 జూన్ 1970 డిసెంబరు మధ్య కాలంలో విద్యా రంగంలోని బ్యాంకుల ద్వారా విద్యారంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు అందచేసిన రుణ సహాయం 46 లక్షల 60 వేల రూపాయల నుండి 3 కోట్ల 47 లక్షల 30 వేలకు పెరిగింది.

ఆకాశవాణి ద్వారా ప్రయోజనకరమైన ప్రసారాలకు ప్రజాదరణ

న్యూఢిల్లీ, మే 10

ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారం అవుతున్న ప్రయోజనకరమైన ప్రసారాలు ప్రజాదరణ పొందుతున్నాయని ... మూడు నెలలుగా జరిగిన ప్రసారాల వివరాలు ... వెల్లడి అయ్యింది ... తెలిసింది.

... హైదరాబాదులో మూసీనదిలో ... ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ... ప్రజోపయోగకరమైన ప్రకటనల వార్తలు ప్రసారం అవుతున్నాయి.

భద్రాచల రామాలయాన్ని ఆంధ్రలో చేర్చనందుకు నిరసనగా హర్తాళ్

(ఆంధ్రభూమి విలేకరి)

కొత్తగూడెం మే 10

పారిశ్రామిక పట్టణం పాల్వంచలో గతనెల 29న పూర్తి హర్తాళ్ జరిగింది. ఖమ్మం జిల్లా విద్యార్థి కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపు ననుసరించి హర్తాళ్ జరిపారు. ... సినిమా థియేటర్లు, హోటళ్లు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థలు మొదలగు వాటిని పూర్తిగా మూసివేశారు.

భద్రాచల శ్రీరామాలయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ... గోదావరి జిల్లాలో కలుపుతూ రాష్ట్రపతి ... నిర్ణయానికి వ్యతిరేకంగా హర్తాళ్ జరిపారు. 1956 సంవత్సరంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ... ఖమ్మం జిల్లాలో విలీనం చేసింది. అయితే శ్రీరామచంద్రస్వామి ఆలయం ... మరియు ... హైదరాబాదు రాష్ట్రంలో చేరింది.

27వ తేదీన పూర్తి హర్తాళ్ ఖమ్మంలో కూడా జరిగింది. పాల్వంచలో ... జరిగిన బహిరంగ సభకు ... విద్యుత్ కేంద్రం ... సంఘం అధ్యక్షులు శ్రీ ... అధ్యక్షత వహించారు.

పాల్వంచ శాసన సభ్యులు శ్రీ ... విద్వాయ్య, శ్రీ ... పాల్వంచ గ్రామ పంచాయతి సర్పంచ్ శ్రీ ... వెంకటేశ్వరరావు ప్రసంగించారు.

ప్రభుత్వోద్యోగులతో చర్చలపై క్షమంత్రికి విజ్ఞప్తి

(ఆంధ్రభూమి విలేకరి)

వేములవాడ. మే 10

ఉస్మానియా యూనివర్సిటీ ... ప్రభుత్వోద్యోగుల సమస్యలు ... వెంటనే చర్చలు జరపాలని ... విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్‌కు రేపు సెనా రెడ్డి రాక

(ఆంధ్రభూమి విలేకరి)

నిజామాబాద్. మే 10

తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్ చెన్నారెడ్డి ఈనెల 12వ తేదీ ఉదయం ... నిజామాబాద్ టౌన్ హాలులో ... ప్రసంగిస్తారని ... జిల్లా కార్యదర్శి శ్రీ కె. వాసుదేవరెడ్డి తెలియజేశారు.

ఉద్యోగుల సమ్మెకు తిమ్మంపేట గ్రామ పంచాయతీ మద్దతు

ఆంధ్రభూమి విలేకరి

కొత్తగూడెం మే 10

గత 29 రోజులుగా ... తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల కోర్కెలు న్యాయసమ్మతమైనవని ... కొత్తగూడెం పంచాయతీ సమితి ... తిమ్మంపేట గ్రామ పంచాయతీ ... తీర్మానించింది ...

కొత్తగూడెం ... 60 మంది నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈనెల ... కొత్తగూడెంలో ... ఉద్యోగులు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

కొత్తగూడెం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం

ఆంధ్రభూమి విలేకరి

కొత్తగూడెం. మే 10

కొత్తగూడెం పట్టణ లయన్స్ క్లబ్బు వార్షిక సమావేశం ఇటీవల యెల్లందులో జరిగినది. లయన్ శ్రీ వి. యల్. ... అధ్యక్షత వహించారు. లయన్ శ్రీ వి. యస్. దేవదాస్ ...

1971-72 సంవత్సరానికి గాను ఈ క్రిందివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్షులు: లయన్ వి. యల్. ...; ఉపాధ్యక్షులు: లయన్స్ ...; కార్యదర్శి: లయన్ ఎ. యస్. దేవదాస్; కోశాధికారి: లయన్ ...; డైరెక్టర్: లయన్ గురరాజారావు.

లయన్స్ యం ... డా ఏ. రంగారావు ...

నేరెళ్ల యోజకవరం ప్రజాసమితి ఎన్నికలు

ఆంధ్రభూమి విలేకరి

సముంజాల, మే 10

... ప్రజా సమితి ఎన్నికలు ఇటీవల జరిగాయి ... రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.

అధ్యక్షులు: శ్రీ ఎల్లారెడ్డి (...); ఉపాధ్యక్షులు: శ్రీ ...; కార్యదర్శులు: శ్రీ ఎ. ఎస్. రెడ్డి (...), శ్రీ మోహన రెడ్డి (...), శ్రీ విద్యాసాగర్‌రావు (అనంతగిరి).

రావల్పిండిలో భూకంపం

న్యూఢిల్లీ మే 10 (యు ఎన్ ఐ)

నిన్నరాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత రావల్పిండి నగరంలో భూమి స్వల్పంగా కంపించినట్లు పాకిస్తాన్ రేడియో నేడు ప్రకటించింది.

ఆస్తినష్టం, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలేవీ ఇంతవరకు తెలియ రాలేదని రేడియో ప్రకటించింది.

20 పైసల నాణెమునకు రెండున్నర రూపాయలు

(ఆంధ్రభూమి విలేకరి)

వేములవాడ మే 10

సూర్యుని బొమ్మగల ఇరవై పైసల నాణెమునకు రెండున్నర రూపాయలు ... ఇళ్ళలోను ... ఉన్నారు.

సూర్యుని బొమ్మగల ఇరవై పైసల నాణెములు ... చెలామణిలో ... లేదు.

ఈ నాణేలు ... ఎవరో ... అంది.

యెల్లందు తాలూకా తెలంగాణా పట్టేదార్ల సంఘ సమావేశం

(ఆంధ్రభూమి విలేకరి)

కొత్తగూడెం మే 10

ఖమ్మం జిల్లా యెల్లందు తాలూకా తెలంగాణా పట్టేదార్ల సంఘ కార్యవర్గ సమావేశం ఇటీవల యెల్లందులో శ్రీ ... అధ్యక్షతన జరిగినది.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు చేస్తున్న సమ్మెను సమావేశం సమర్థిస్తూ యెల్లందు తాలూకాలోని ... తీర్మానించారు.

ఆర్థిక చిక్కులలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీల జాతీయకరణకు బీహార్ ప్రభుత్వ నిర్ణయం

పాట్నా, మే 10 (యు ఎన్ ఐ)

రాష్ట్రంలో ఆర్థికంగా దుస్థితిలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలన్నిటినీ స్వాధీనం చేసుకోవాలని బీహార్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కర్పూరీ ఠాకూర్ వెల్లడించారు.

ప్రాథమికంగా ఆరు చక్కెర ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకొని వాటిని ... చెరకు ... శ్రీ ఠాకూర్ ... చెప్పారు.

దుస్థితిలో ఉన్న ఇతర చక్కెర ఫ్యాక్టరీలను కూడా జాతీయం చేయ్యడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

చక్కెర ఫ్యాక్టరీల జాతీయకరణకు సంబంధించి నియమ నిబంధనలు ... ప్రభుత్వం నిర్ణయించుకుందని కూడా ఆయన చెప్పారు.

భారత స్వాతంత్ర్యానికి సంబంధించిన మరికొన్ని పత్రాల ప్రచురణ

లండన్, మే 10

భారతదేశంపై పరిపాలనాధికారాన్ని భారతీయులకు బదిలీ చేయడానికి సంబంధించిన అధికార పత్రాల సంపుటాలలో రెండవదాన్ని ఇటీవల ప్రకటించారు.

"క్విట్ ఇండియా" అనే శీర్షికగల యీ రెండవ సంపుటంలో 1942 ఏప్రిల్ 30 నుంచి ఆదే సంవత్సరం సెప్టెంబరు 21 వరకూ జరిగిన చరిత్రకు సంబంధించిన ... ప్రధాన ఇతివృత్తం.

ఈ అధికారిక పత్రాలను ప్రకటించాలన్న ... అప్పటి ప్రధానమంత్రి 1967 జూన్ 30న ప్రకటించివున్నారు. ఈ సంపుటాల సంకలన సంపాదకవర్గంలో ప్రధాన సంపాదకుడు ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రవేత్త అచార్య నికోలస్ మాన్‌సెర్గ్.

అమెరికా నుంచి 27 వేల టన్నుల శాక తైలం ఎగుమతి

న్యూఢిల్లీ మే 10

అమెరికా మరి 27,000 టన్నుల శాక తైలం ఇండియాకు సరఫరా చేయటానికి అంగీకరించింది. పి ఎల్ 480 శాంతి ఆహార కార్యక్రమం క్రింద ఇచ్చే ఈ సహాయానికి సంబంధించిన పత్రాలను ఢిల్లీలో పరస్పరం అందజేసుకొన్నారు.

దీనితో ఈ కార్యక్రమం కింద ఇండియాకు లాయితీ పద్ధతిలో అనుమతి శాక తైలం మొత్తం 1,02,000 టన్నులయింది. 1971 ఏప్రిల్ 1వ తేదీన ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ 27వేల టన్నులను దానికి చేర్చే సవరణ ఈ పత్రాలద్వారా జరిగింది.

ఆర్థికశాఖలో కార్యదర్శి డాక్టర్ ఐ. జి. పటేల్, అమెరికా రాయబార కార్యాలయం షార్జ్ డెఫేర్స్ శ్రీ గేలన్ ఎల్ స్టోన్ ఈ సవరణ పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

ఈ రోజు అదనంగా ఇవ్వ అంగీకరించిన శాక తైలం ఖరీదు 5 కోట్ల 6 లక్షల రూపాయలు ఉంటుంది.

ఏప్రిల్ ఒప్పందం ప్రకారం ఇచ్చే ఈ మొత్తం 1,02,000 టన్నుల శాక తైలం విల్వ కొంత రూపాయలలో ఇండియా చేరుకుంది. వనస్పతి ఉత్పత్తిలో ఇది తోడ్పడుతుంది. దేశంలో వంట ... ధరలు పెరగకుండా ఉండటానికి తోడ్పడుతుంది.

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ఎన్నిక

హైదరాబాద్. మే 10

... శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ... ట్రస్టుబోర్డు ... చైర్మన్‌గా ... ఎన్నికయ్యారు.

పింగళి నాగేంద్రరావు అస్తమయం

మద్రాసు మే 10

సుప్రసిద్ధ సినిమా నాటకరచయిత, కవి పండితుడు శ్రీ పింగళి నాగేంద్రరావు గత గురువారంనాడు మద్రాసు త్యాగరాయ నగర్‌లోని తన నివాసగృహంలో మరణించారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు.

చలనచిత్ర రంగంలోని ప్రముఖులు అనేకమంది ఆయన సన్నిహితులు అభిమానులు వారి ఇంటికి వెళ్ళి ఆయనకు కడసారి దర్శనం చేసుకున్నారు.

శ్రీ పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబరు 29న బందరులో జన్మించారు. రైల్వే శాఖలో కొన్నాళ్ళు పనిచేశారు.

ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ డి. వి. సుబ్బారావు ఆంధ్ర థియేటర్ కంపెనీకి 'వింధ్యారాణి' రారాజు వంటి నాటకాలు రచించి ఇచ్చారు. అప్పటినుంచి ఆయన మరిక వెనుదిరిగి చూడలేదు.

ఒకే కుటుంబం, క్షేత్ర హిందు మొదలైన నాటకాలు రచించారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తు ... ప్రముఖ ... సంపాదక వర్గంలో పనిచేశారు.

1942లో "భలేపెళ్లి" అనే సినిమాలో ... వాహిని ... "వింధ్యారాణి" ... చిత్రానికి ... రచించారు ... "పాతాళభైరవి" ... మనదేశంలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి దక్షిణ భారతం నుండి ఎన్నికైనచిత్రం పాతాళభైరవి.

శ్రీ నాగేంద్రరావు సినిమా రచయితగా దాదాపు 80 పౌరాణిక, చారిత్రక జానపద సాంఘిక చిత్రాలకు మాటలు, పాటలు కథలు వ్రాశారు. వారు సంతానములేని ... ఆయన ... శ్రీ నాగేంద్రరావుది అందెవేసినచేయి.

'స్వాధీన్ బంగ్లా' పత్రిక ప్రచురణ ప్రారంభం

కృష్ణనగర్. మే 9

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యోద్యమ యోధులకు ఉత్తేజం కలిగించడానికై "స్వాధీన్ బంగ్లా" అనే కొత్త వారపత్రికను ముజీబ్ నగర్ నుండి ప్రచురించడం ప్రారంభించారు.

శ్రీ ఒబాలియుల్ ఖరిస్ చౌధురి సంపాదకత్వాన ఈ పత్రిక తొలి సంచిక విన్నవిడుదలైనది.

ఉపరాష్ట్రపతి పాఠక్ ఉదకమండలం ప్రయాణం

మద్రాస్ మే 10 (యు. ఎన్. ఐ)

భారత ఉపరాష్ట్రపతి శ్రీ జి. ఎస్. పాఠక్ కోయంబత్తూరు మీదుగా రైలులో ఉదకమండలం వెళ్ళారు.

అతనివాడు గవర్నర్ సర్దార్ ఉజ్జల్ సింగ్ సీనియర్ అధికారులు ఆయనకు స్టేషన్‌లో ... చెప్పారు.



సుఖవార్త

ఇప్పుడు నెలకు రు. 10/లు వాయిదాలపైన కొనండి

ప్రముఖమైన 1971 మోడల్ పెదర్ ... 4 బ్యాండ్ ... ట్రాన్సిస్టర్ ... అమర్చబడింది. 5 సం. గ్యారంటీ ధర: రు 260/లకు తగ్గింపబడింది ...

WIRELESS CORPORATION (A.B.)
Gandhi Nagar, Delhi-31.

ఆకాశవాణి — బుధవారం 12-5-1971

హైదరాబాద్-ఏ

405.4 మీ (740 కిలో సై.)
62.50 మీ (4800 కిలో సై)
ఉ. 6-00 నుండి 7-45 వరకు
42.02 మీ (7140 కిలో సై)
ఉ. 8-00 నుండి 9-30 వరకు
(42.02 మీ. 7140 కిలో సై)
ఉ. 9-45 నుండి సా. 6-15 వరకు
62.50 మీ (4800 కిలో సై)
సా. 6-30 నుండి రా. 10-35 వరకు

ఉ. 6-00 వందేమాతరం 6-10 ... 6-40 ... 7-00 తెలుగులో వార్తలు 7-15 ... 7-30 పాండురంగ ... 8-00 హిందీలో వార్తలు 8-15 ఇంగ్లీషులో వార్తలు 8-30 ... 9-00 ... ప్రసార సమాప్తి.

మ. 12-15 ... 12-20 ... 12-30 ... 1-00 ... 1-30 ఇంగ్లీషులో వార్తలు 1-40 ... 1-50 తెలుగులో వార్తలు 2-00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

... 7-15 అంగములో కార్యక్రమము ... 9-00 ప్రసార సమాప్తి.

మ. 2-00 ... 2-10 ... 2-20 ... 2-30 ... 2-50 ... 3-00 ప్రసార సమాప్తి.

సా. 6-30 ... 8-15 ... 8-45 హిందీలో వార్తలు 9-00 ... 9-15 ... 9-30 ... 10-30 ... ప్రసార సమాప్తి.

విజయవాడ

357.1 మీ (840 కిలో సై.)

విశాఖపట్నం

322.6 మీ (930 కిలో సై)
ఉ. 6.00 నుండి 9.00 వరకు

ఉ. 6-00 వందేమాతరం ... 6-10 ... 6-40 ఇంగ్లీషులో వార్తలు 6-45 ... 6-55 ... 7-00 తెలుగులో వార్తలు 7-15 ... 7-45 ... 8-00 హిందీలో వార్తలు 8-15 ఇంగ్లీషులో వార్తలు 8-30 హైదరాబాద్ ... 9-00 ప్రసార సమాప్తి.

విశాఖపట్నం

322.6 మీ (930 కిలో సై.)
సా. 6-30 నుండి రా. 10-35 వరకు

సా. 6-30 విజయవాడ నుండి 6-45 ... 6-50 ... 6-55 ... (హైదరాబాద్, కడప ...) 6-25 వ్యవసాయదారులకు కార్యక్రమం 6-30 ... 7-00 తెలుగులో వార్తలు 7-15 ... 7-30 ... 7-45 విజయవాడ ... 8-15 ... 8-30 ఎస్. ... 8-45 హిందీలో వార్తలు ... 9-00 ఇంగ్లీషులో వార్తలు 9-15 ... 9-45 ... 10-00 ... 10-30 ఇంగ్లీషులో వార్తలు 10-35 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విశాఖపట్నం

322.6 మీ (930 కిలో సై)
మ. 12-00 నుండి 2.00 వరకు

మ. 11-45 ... 12-00 ... 12-30 ... 1-00 మహిళా కార్యక్రమం 1-30 ఇంగ్లీషులో వార్తలు 1-40 ... 1-50 తెలుగులో వార్తలు 2-00 వాతావరణ సూచన ... 2-30 ప్రసార సమాప్తి.

సా. 6-30 ... 6-55 ... 6-00 ఇంగ్లీషులో వార్తలు 6-05 ... 6-15 ... 6-25 వ్యవసాయదారులకు కార్యక్రమం 6-30 ... 6-45 ... 7-00 తెలుగులో వార్తలు 7-15 ... 7-45 ... 8-15 ... 8-45 హిందీలో వార్తలు 9-00 ఇంగ్లీషులో వార్తలు 9-15 ... 9-45 ... 10-00 ... 10-30 ఇంగ్లీషులో వార్తలు 10-35 ... ప్రసార సమాప్తి.

కడప

333.3 మీ (900 కిలో సై.)
సా. 6-30 నుండి 10-35 వరకు
శనివారములు మాత్రము
సా. 6-30 నుండి రా. 11-05 వరకు

హైదరాబాద్-బి

217.4 మీ. (1380 కిలో సై)

ఉ. 6-00 వందేమాతరం 6-10 ... 6-25 హిందీలో వార్తలు 6-40 ఇంగ్లీషులో వార్తలు 6-45 ...





హిందూస్తాన్ లీవర్ వారి విశ్వ ఉత్పత్తి

గ్రామీణప్రాంతాలలో 500 వ్యవసాయ సేవాకేంద్రాల ఏర్పాటుకు పథకం

న్యూఢిల్లీ మే 10 (పి.టి.ఐ)

గ్రామీణ ప్రాంతాలలో ఐదు వందల వ్యవసాయ కేంద్రాలను నమూనా పాతిపదికపై ఏర్పాటుచేయడానికి వ్యవసాయ మంత్రిత్వశాఖ ఒక పథకాన్ని రూపొందించింది.

ఈ సేవాకేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వారి వ్యవసాయ యంత్రాలకు మరమ్మతులు చేసి పెట్టుతాయి. ఈ పథకం కింద నిరుద్యోగులుగా ఉన్న సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలను కల్పించుతారు.

ఈ పథకం క్రింద ఇంజనీర్లు స్వంతంగా రిపేరింగ్ వర్క్‌షాపులను వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను వ్యవసాయ యంత్రాలు వాని విడిభాగాల అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేసుకొనడానికి ప్రభుత్వం సహాయపడుతుంది. ఆ విధంగా వారికి పనులను కల్పించి వాటికి మార్గాలను సృష్టించుతుంది.

ఈ వ్యవసాయ సేవాకేంద్రాలకు అవసరమైన విదేశీ ట్రాక్టర్లను వ్యవసాయ యంత్రపరికరాలు ప్రభుత్వం ప్రాధాన్య ప్రాతిపదికపై అందచేస్తుంది.

ఈ పథకాన్ని అమలు జరుపడంలో నిరుద్యోగులుగా ఉన్న ఇంజనీర్లు ఉన్న ప్రాంతాలను ఎంపికచేసుకొని వ్యవసాయదారులకు సేవ సౌకర్యాలు లేనిచోట్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కేంద్రంపై దాదాపు 60 వేల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేసిన ఇతర బ్యాంకులు పరపతి సంస్థలు ఈ కేంద్రాల స్థాపనకు రుణాలు ఇస్తాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్టి కేంద్రాల ఏర్పాటుకు గరిష్ఠ స్థాయిలో రెండులక్షల రూపాయల రుణాన్ని ఇస్తుంది. బ్యాంకులు పిసినీ ఇచ్చే అన్ని రుణాలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.

రాజమండ్రిలో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

రాజమండ్రి మే 10 (పి.టి.ఐ)

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవ సందర్భంగా స్థానిక రెడ్‌క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీ మాలకొండయ్య ప్రసంగిస్తూ స్థానిక రెడ్‌క్రాస్ సంస్థ ఒక బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయటం అవసరమని చెప్పారు.

రెడ్‌క్రాస్ కేంద్రానికి ఒక వెయ్యి రూపాయల సహాయాన్ని కూడా కలెక్టర్ మంజూరు చేశారు.

రెడ్‌క్రాస్ సంస్థకు ఉదారంగా విరాళాలివ్వాల్సిందని సబ్‌కలెక్టర్ శ్రీ యు కె రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జాతీయమైన బ్యాంకుల వార్షిక వేదికల ప్రకటనలో జాప్యం

ఖాతాదార్లసంఘం విమర్శ

బొంబాయి. మే 10 (యు.ఎన్.ఐ)

జాతీయం చేసిన 14 బ్యాంకులకు సంబంధించిన 1970వ సంవత్సరం ఆదాయవ్యయ పట్టీలను ప్రకటించడంలో జాప్యంపట్ల అఖిలభారత బ్యాంకుల ఖాతాదార్ల సంఘం ఆందోళన వ్యక్తంచేసింది.

ఇతరమైన వాణిజ్య బ్యాంకులు విదేశ బ్యాంకులు తమ నివేదికలను ఇప్పటికి ఎంతో ముందుగానే ప్రకటించాయని వారు తెలియజేశారు.

గత సంవత్సరం వాటి వార్షిక నివేదికలను వెంటనే ప్రచురించేందుకై రిజర్వుబ్యాంకు శ్రద్ధ వహించాలని వారు కోరారు.

రైల్వే కార్మిక సంఘం సమావేశం నుండి 250 మంది వాకౌట్

సికిందరాబాద్ మే 10

దక్షిణమధ్యరైల్వే కార్మికసంఘాన్ని జనసంఘానికి, ఆర్.ఎస్.ఎస్.కు ఉపగ్రహంగా తయారు చేయడానికై సంఘాధ్యక్షులు చేస్తున్న ప్రయత్నాలపట్ల నిరసనగా సంఘం సర్వసభ్య సమావేశంనుండి 250 మంది ప్రతినిధులు వాకౌట్ చేసారు.

విన్న విజయవాడలో జరిగిన సర్వసభ్యసమావేశం సభాధ్యక్షుడు ఎన్నికలు జరుపకుండానే తనకు ఇష్టంవచ్చినరీతిలో కార్యవర్గాన్ని ప్రకటించడం నియంతృత్వమని సమావేశంనుండి వాకౌట్ చేసిన వర్గం ఆరోపించినది.

భారతీయ మజ్దూర్‌సంఘ్ ఉపాధ్యక్షుడు శ్రీ సోమశేఖర రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ వి కృష్ణారావు, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ ఆర్ సాయన్నల నాయకత్వాన 250 మంది డెలిగేట్లు సమావేశం నుండి వాకౌట్ చేసి వచ్చి వేరుగా సమావేశమై వచ్చే నెల సికిందరాబాద్‌లో వేరొక సర్వసభ్యసమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

(మెదకు పురపాలక సంఘము)

1965వ సంగవు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘముల చట్టము సెక్షన్ 81 మరియు (86) ననుసరించి

ప్రకటన

అందుమూలముగా సమస్త ప్రజలకు తెలియజేయడమేమనగా 1965సంగవు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘముల చట్టములోని సెక్షన్ (81 మరియు 86) ననుసరించి సదరు చట్టము క్రింద మున్సిపల్ ఏరియాలోగల ఇండ్లు మరియు ఖాళీ స్థలములపై విద్యుద్దీప పన్ను 0.1% విధించుటకు మెదక్ పురపాలక సంఘము వారు 29-4-1971వ తేదీ గల [80]వ నంబరు తీర్మానములో 1-4-1971 నుండి వసూలు చేయుటకు తీర్మానించి యున్నారు. కావున ఈ విషయమై ఎవరికైన ఎలాంటి అభ్యంతరములు ఉన్నచో ఈ ప్రకటన తేదీ నుండి [30] ముప్పది రోజులలో తమ తమ అభ్యంతరములు వ్రాతపూర్వకముగా పురపాలక సంఘ కార్యాలయము కమిషనర్ గార్కి అందజేయవలెను. అటు చేయని యెడల లేక అట్టి అభ్యంతరము సమంజసముగా లేదని భావించిన పై నిర్ణయము నిర్వర్తింపబడును.

కమిషనర్

మెదక్ మున్సిపాలిటీ

తీర్మానము నం॥ [80] 1-4-1971 నుండి విద్యుత్ దీపము పన్ను వసూలు చేయుటకు తీర్మానించనైనది. ఇట్టి పన్ను ఆదాయము పన్నుపై 0.1%న నూలు చేయుటకు తీర్మానించనైనది. సెక్షన్ [81] ప్రకారము చట్టంలో తీసుకొనుటకు తీర్మానించనైనది.

(సం) చైర్మన్

మునిసిపాలిటీ, మెదక్

పోలిష్ మంత్రిని హత్య చేసిన పాక్ డ్రైవరుకు మరణశిక్ష

కరాచీ మే 10 (రాయిటర్)

పోలెండ్ ఉపవిదేశాంగమంత్రి వోల్నియాక్ పై ఆయన సహాయకులపైకి లారీనడిపి వారిని చంపివేసిన పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ డ్రైవరు ఫిరోజ్ మహమ్మద్‌కు మిలిటరీ కోర్టు నేడు మరణశిక్ష విధించినది.

పాకిస్తాన్ పర్యటనకు వచ్చినపోలెండ్ అధ్యక్షుడు సైరన్‌కీవిచ్‌ను హత్య చేయడానికి ఫిరోజ్ అహ్మద్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించాడని కోర్టు తీర్పు చెప్పినది. ముద్దాయి మతిస్థిమితంగా లేడని ముద్దాయి చేసిన వాదనను కోర్టు త్రోసిపుచ్చినది. అయితే దయాభిక్ష దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశమిచ్చేందుకై శిక్ష అమలును మాత్రం కొద్దికాలంపాటు వాయిదా వేశారు.

ప్రివెన్షన్ చట్టానికి సి. పి. ఐ వ్యతిరేకత

చంద్రరాజేశ్వరరావు వివరణ

కొచ్చిన్ మే 10 (యు.ఎన్.ఐ)

ప్రివెంటివ్ డిటెన్షన్‌కు అవకాశం కల్పించే ఆర్డినెన్సును భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ప్రతిఘటించగలదని పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చండ్ర రాజేశ్వర రావు నేడిక్కడ ప్రకటించారు.

పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానంతరం పత్రికా విలేకరులతో మాటాడుతూ పార్లమెంటులో ఆర్డినెన్సు విషయం వచ్చినప్పుడు వ్యతిరేకించవలసిందిగా తమ సభ్యులను పార్టీ ఆదేశించగలదని ఆయన అన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటనను అమలు జరపాలని పట్టుబడితే రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ప్రచ్ఛన్నంగా కాంతియుతంగా రాష్ట్రపతి అధికారం ఏమాత్రం ఉండదు అని శ్రీ గోవిందన్ నాయర్ అన్నారు.

ఉద్యమంగా ప్రతిఘటనోద్యమానికి సిద్ధపడినా అది ప్రత్యేకంగా ఐక్యవేదికను మార్క్సిస్టుపార్టీ దూషణకు ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై కలుపడానికి సిద్ధంగా ఉండగలమని శ్రీ రాజేశ్వర రావు ఇక్కడ చెప్పారు.

సమ్మెలో చేరాలని తెలంగాణా మున్సిపల్ సిబ్బంది నిర్ణయం

(ఆంధ్రభూమి ప్రతినిధి)

హైదరాబాద్ మే 10

12వ తేదీ నుండి నిరవధికంగా సమ్మె ప్రారంభించాలని తెలంగాణా మునిసిపల్ సిబ్బంది సంఘం నిర్ణయించినది.

1969 సంవత్సరం జూన్ నెలలోనూ, 1970 సంవత్సరం ఏప్రిల్ లోను ప్రభుత్వోద్యోగులకొన్ని కొత్త సౌకర్యాలు లాభాలు మునిసిపల్ సిబ్బందికి ఇంతవరకు వర్తింపజేయకపోగా ఇప్పుడు మునిసిపల్ సిబ్బందిని ప్రభుత్వసిబ్బందిని చీలదీసి వేరుచేయడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తుండడంతో చిరకాలంగా నానుతున్న న్యాయమైన కోర్కెల సాధనకు సమ్మెతప్ప వేరేమార్గంలేదని ఈ తీర్మానంలో ప్రకటించినట్లు తెలంగాణా మునిసిపల్ సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వి లక్ష్మీనారాయణ తెలియచేసారు.

నిజామాబాద్‌లో హేమమాలిని నృత్య ప్రదర్శనం

(ఆంధ్రభూమి విలేకరి)

నిజామాబాద్, మే 10

నిజామాబాదులో జూన్ 3వ తేదీ నాడు సుప్రసిద్ధ సినీనటి హేమమాలిని ఒక వినోద ప్రదర్శనం ఇస్తారు. లయన్స్ క్లబ్ వారి సేవా కార్యక్రమాలకు నిధులు సేకరించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. నిజామాబాద్ లయన్స్‌క్లబ్‌వారు ఏటేటా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటుచేయడం ద్వారా నిధులు సేకరిస్తుంటారు.

బంగ్లాదేశ్‌ను గుర్తించాలని నెల్లూరు జిల్లా పరిషత్తు విజ్ఞప్తి

నెల్లూరు మే 10 (పి.టి.ఐ)

బంగ్లాదేశ్‌ను సత్వరమే గుర్తించి ఆదేశ బాధిత ప్రజలకు అవసర సహాయాన్ని అందజేయాలని నెల్లూరు జిల్లా పరిషత్తు భారత ప్రభుత్వాన్ని కోరినది.

పాకిస్తాన్ సైనికపాలకులు బంగ్లాదేశ్ ప్రజలపై జరుపుతున్న దౌర్జన్యాలను దారుణ హింసాకాండను ఒక తీర్మానం ద్వారా నెల్లూరు జిల్లా పరిషత్తు ఖండించింది.

చౌకధర దుకాణాలలో అధిక ధరలు

ఇంఫాల్, మే 10 (యు.ఎన్.ఐ)

మణిపూర్ ప్రభుత్వం ఇంఫాల్ మునిసిపల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పలు చౌకధరదుకాణాలు ఈనెల మొదటి తేదీ నుండి పనిచేయడంలేదు. బజారులో వడ్లుకిలో అరవైపైసలకు లభిస్తుండగా ఈ దుకాణాలలో కిలో 70 పైసలకు విక్రయించ చూపుతున్నారు.

ధరలను అదుపులోఉంచే ఉద్దేశంతో ఇంఫాల్ మునిసిపల్ ప్రాంతంలో ప్రభుత్వం చౌకధర దుకాణాలను తెరచినది.

వ్యాపారసరళి

ఉస్మాన్‌గంజ్ ధరలు

మెసర్స్ కె. జయప్రకాశ్‌రామ్ అండ్ కంపెనీ

10-5-71

తెల్లజొన్నలు	95-00	105-00
పచ్చ "	78-00	80-00
సజ్జలు	68-00	78-00
పసుపు	90-00	180-00
కందులు	100-00	105-00
ఎర్రకందులుచిన్నవి	90-00	95-00
పెసలు	115-00	120-00
మినుములు	145-00	150-00
శనగలు	80-00	85-00
ఉలవలు	68-00	70-00
బెల్లము	100-00	115-00
వడ్లు	50-00	55-00
తెల్లవి	56-00	66-00
మొక్కజొన్నలు	58-00	64-00
మిర్చి	360-00	410-00
చింతపండు	65-00	185-00
ఎల్లిగడ్డ	85-00	115-00
ఉల్లిగడ్డ	12-00	16-00
గోధుమలు	85-00	95-00
ఎర్ర గోధుమలు	—	
కుసుములు	110-00	112-00
నువ్వులు	270-00	300-00
ఇతర వస్తువులు	—	
పెద్దవి	215-00	216-00
ఆముదాలు	182-00	188-00
పెద్ద కంది పప్పు	148-00	148-00
చిన్న కంది పప్పు	188-00	188-00
మినప పప్పు	199-00	200-00
పెసర పప్పు	162-00	165-00
శనగపప్పు	105-00	106-00
పరిశనగ పప్పు	124-00	125-00
ధనియాలు	190-00	240-00
ఇతరతాయి	180-00	160-00

న్యూఢిల్లీ లేఖ:

ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో జనసంఘం విజయ కారణాలు

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసంఘం తన సీటును నిలుపుకోగలిగింది. పోలింగ్‌లో కొత్తరకం ఇంక్ వాడడంవలనా లేక కాంగ్రెస్ వోట్లను వేయించడంవలనా అనే భావాన్ని వ్యక్తపరచే ఒక వ్యంగ్యచిత్రాన్ని స్థానిక వార్తాపత్రిక ఒకటి ప్రకటించింది.

లోకసభ అర్ధాంతర ఎన్నికలలో అధికార కాంగ్రెస్ విజయంపై జనసంఘ్ విమర్శలను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ఈ పత్రిక ప్రకటించింది.

లోకసభ ఎన్నికలలో విజయానంతరం మున్సిపల్ ఎన్నికలపట్ల కాంగ్రెస్ పార్టీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ ఎన్నికలలో ఈ ప్రచారం పూర్తిగా లేదనే చెప్పాలి. ఉన్నా వివాదాలు లేకుండా నానే కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు.

అయితే సుశిక్షితులైన జనసంఘ్ కార్యకర్తలు మాత్రం లోకసభ ఎన్నికలలో పొందిన పరాజయానికి కుంగిపోక ఉద్ధృతదీక్షతో పనిచేశారు.

"పేదరికం తొలగించే ఉద్యోగాన్ని మనం ప్రధానికి అప్పగించాం" అయితే "ఢిల్లీ నగరాన్ని శుభ్రపరచి అందంగా ఉంచే ఉద్యోగాన్ని మాకు అప్పగించండి" అని శ్రీ అటల్‌బిహారీ వాజపేయి ఇచ్చిన నినాదాన్ని రాజధాని నగర ప్రజలు ఆమోదించారు. తత్ఫలితంగా జనసంఘ్‌కు కార్పొరేషన్ ఎన్నికలలో అత్యధిక సీట్లు లభించాయి.

కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన ఎక్కువ వోట్లను పోల్ చేయించుకోలేకపోవడం, మొత్తంమీద పోలింగ్ తక్కువ కావడం జనసంఘ్ పార్టీకి అనువుగా ఉన్న నిర్దిష్టమైన వోట్లు ఎక్కువగా పోల్ కావడంతో జనసంఘ్ ఎక్కువ సీట్లను గెలుచుకొన్నది.

లోకసభ ఎన్నికల విషయంలో ప్రధాని పైవచ్చిన ఆరోపణలు నిజమైనవని కావని నిరూపించేవరకు ప్రధాని శ్రీమతి ఇందిర అధికారంలో ఉండడానికి వీలులేదని, కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ విజయం సాధించిన వెంటనే జనసంఘ్ నాయకుడు శ్రీ బలరాజ్ మధోక్ ప్రకటించారు.

అయితే శ్రీ మధోక్‌కున్న అర్హతలు ఏమిటి? ఆయనను మొదట ప్రజల ప్రతినిధిగా ఎన్నిక కమ్మనండి అని ఈ ప్రకటనను చూచిన వెంటనే పార్లమెంటులో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు శ్రీ సీతారామ్ కేసరి వ్యాఖ్యానించారు.

* * *

పాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సులలో చాలావరకు ప్రభుత్వం అమలుపరచినది. 275 సిఫార్సులలో 203 సూచనలను అమలుపరచడానికి ప్రభుత్వ నిర్ణయం గైకొన్నది.

ప్రభుత్వరంగం, ఆర్థిక విషయాలు, పాలనా సిబ్బంది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, కేంద్రపరిపాలన రైల్వేలు పన్నులు మొదలైన విషయాలపై పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం అమలుపరచింది.

కేంద్రం అమలుపరచ నిర్ణయించిన కొన్ని సిఫార్సులలో 66 శాతంవరకు ఎటువంటి మార్పులు లేకుండా అమలు పరచింది.

ఈ సంఘం చేసిన సూచనమేరకు 1969వ సంవత్సరంలో లోక్‌పాల్, లోక్ ఆయుక్త బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

అయితే ఈ బిల్లు రాజ్యసభ పరిశీలనలో ఉండగా లోక్‌సభను రద్దు చేయడం జరిగింది.

ఈ బిల్లు తిరిగి ప్రవేశపెట్టే విషయం ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

పర్సనల్ శాఖను ప్రధాని ఆధ్వర్యంలోని మంత్రిమండలి శాఖతో కలిపి వేశారు.

పరిపాలనా సంస్కరణలసంఘం పని చేసే విధానం, సిబ్బంది నియామకం, మంత్రిత్వ శాఖలలో మార్పులు మొదలైన విషయాలను ప్రభుత్వం సూత్రంగా అంగీకరించినది.

* * *

ప్రజాస్వామ్య రచనా పద్ధతిలో మార్పు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది.

పరిపాలనలో అమలు కాకపోవటాన్ని గమనించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనబోతున్నది.

పాలనా సంస్కరణల సూచనల ననుసరించి జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు.

ప్రణాళికా అమలు, అభివృద్ధికోసం అవసరమైన ఏర్పాట్ల సూచనలను కూడా ప్రణాళికా సంఘం చేయవలసి ఉంటుంది.

ప్రైవేటు రంగంలోని సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ బోర్డులో నిర్వహణా బాధ్యతలను పూర్తికాలం చూడడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లను అదనంగా నియమించారు.

ఈ సంస్థల పార్లమెంట్ పర్యవేక్షణను నియమించ రాదన్న విధానాన్ని కూడా పాటిస్తున్నారు.

ప్రభుత్వరంగ సంస్థల బోర్డ్ పదవులను విస్తృత పరిచారు.

ఉద్యోగులకు గృహవసతి ధరల అదుపునకు చర్యలు ప్రణాళికల పథకాల నిర్వహణకు కూడా ఈ బోర్డు విధులలో చేర్చారు.

ప్రభుత్వరంగ సంస్థలకు ఆడిట్ బోర్డు ఒకదానిని కూడా ఏర్పాటుచేశారు.

వివిధ మంత్రిత్వ శాఖలలోని ఆర్థిక మేనేజిమెంటుకు సంబంధించిన ఆర్థిక సలహాదారులను కొత్తగా నియమించారు.

ఆర్థిక ప్రగతి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న తీరుపై అదుపు, జరుగుతున్న అభివృద్ధి విదేశ సహాయంతో సంస్థల నిర్మాణం, పెట్టుబడులు మొదలైన విషయాలపై సూచనలను ప్రభుత్వం అమలు పరుస్తున్నది.

కేంద్రం వేరుగా నియమించే సన్నుల నిర్వహణకు సంబంధించినంతవరకు అందచాలు నన్నుల శాఖల పనుల్లో చెప్పటకలిగే బాధ్యత అంత ఉండదు. ఈ సూచనను కూడా ప్రభుత్వం ఆమోదించింది.

నిర్జన ప్రదేశంగా మారిన రాజషాహి

రాజషాహి మే 10 (రాయిటర్)

మార్కెటు ప్రాంతమంతా చెల్లాచెదురై ఒక భవనంతులి వినగా ఇళ్ళన్నీ కాలిపోయిన శెల్స్‌రాసుల తప్ప మరేమీలేని నిర్జన ప్రదేశంగా గంగానదీ తీరాన తూర్పుపాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజషాహీ పట్టణం నిర్జన ప్రదేశంగా మారిపోయి ఏప్రిల్ 14వ తేదీనాడు ముక్తిఫౌజ్ నుండి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న దానికి పాకిస్తాన్ సైనికులు జరిపిన దమనకాండకు మౌన సాక్షిగా ఉన్నది.

నిన్న ఈ పట్టణానికి విదేశీ పత్రికా ప్రతినిధులను పర్యటనకోసం తీసుకుని వెళ్ళిన పాకిస్తాన్ సైనికాధికారులు బాంబులను రాకెట్ లాంచర్లనుపయోగించి అవామీ లీగ్ విమోచనదళాలనుండి ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నట్లు అంగీకరించారు.

మూడుమైళ్ళ పొడుగునా ఉన్న నదీ తీరం అంతా ప్రశాంతంగానే కనపడింది అని ఒక విలేకరి. నీటి చెరువులో కొత్తగా సైనిక బంకర్లను నిర్మించారు. బిక్కుబిక్కుమంటూ బయటపడినపౌరులు భయకంపిత దృక్కులతో విలేకరులను తీసుకొని వస్తున్న సైనికులకు నతమస్తకులైన నమస్కారాలు చేశారు.

సైనికాధికారులు దూరంగా ఉన్న సమయాల్లో సైతం విలేకరులతో మాట్లాడటానికి చాలా మంది వెరిచారు.

తూర్పు పాకిస్తాన్ సైనికులకు ఎదురు తిరిగి పోరాడినవారు తూర్పు పాకిస్తాన్ రైఫిల్సుకు చెందిన సైనికులేనని, పక్కనున్నవారు చెప్పారు. బంగ్లాదేశ్ పోరాటకులు దుకాణాలను దోచుకొని తగులబెట్టారని మరొకరన్నారు.

ఇక్కడికి అతిసమీపంలో నాటోర్ పట్టణం ఉన్నది. అక్కడొక బెంగాలీ 'నేనిక్కడ మాట్లాడటం శ్రేయస్కరంకాదు' అనేక మంది నాన్-బెంగాలీ గూండాలు ఇక్కడ ఉన్నారు' అని అన్నాడు.

నాటోర్‌లో కూడా పెద్ద ఎత్తున అగ్నికీలలు కురిసిన ఛాయలు కానవచ్చాయి. సైనికులు దగ్ధంచేస్తూ సాగిపోయిన ప్రధాన వీధులలో పడిపోయి దగ్ధమైన భవనాల అవశేషాలతో పాటు వెనుక వీధులలో తిరిగిన ఒక విలేకరికి కూలిపోయిన ఇళ్లు, దుకాణాలూ కానవచ్చాయి. ఈ కాలిపోయిన భవనాలలో ఒక థియేటరు కూడా ఉన్నది.

"మేం విచక్షణారహితంగా కాల్పులు సాగించామని అనుకుంటే ఎదురు తిరిగిన ప్రతిఘటనా కాల్పుల" అని సైనికాధికారి విలేకరులకు వివరించారు.

నాటోర్‌పై అగ్నివర్షం కురిపించినట్లు ఆయన అంగీకరించారు. అయితే కనపడుతున్న "వినాశం"లో ఎక్కువభాగం సైనికులను ఎదిరించిన వారు జరిపినదేనని అన్నారు.

ప్రక్కనే ఉన్న కొందరు గ్రామీణులు విలేకరులకు ఒక బావిని చూపించారు. అందులో శవాలు తేలియాడుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సైనికులు వశపరచుకునే ముందు జరిగిన మారణ హోమానికి నిదే ఆ శవాలని గ్రామీణులు వివరించారు.

వందమంది పాకిస్తాన్ సైనికుల హతం

అగర్తలా, మే 10 (యు.ఎన్.ఐ)

కొమిల్లా విభాగంలోని బాబాబజారు ప్రాంతంలో ముక్తిఫౌజ్ పాకిస్తాన్ పటాలాలతో నిన్న తీవ్రంగా పోరాడి నూరుగురు పాకిస్తాన్ సైనికులనుహతమార్చింది. పాక్ సైనికులకాల్పులవల్ల ఎనిమిదిమంది ముక్తిఫౌజ్ సైనికులకు గాయాలు తగిలాయి. నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఉభయపక్షాలకు మధ్య ప్రారంభమైన మర్టారు వేటి లేకువజామున రెండు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

అఖౌరా విభాగంలో నేటి ఉదయం వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నది.

అఖౌరా విభాగంలో నేటి ఉదయం వరకు కాల్పులు కొనసాగుతూనేఉన్నాయి. అఖౌరా అగర్తలా చెక్‌పోస్టుకు పెయ్యి గజాల దూరంలో పాకిస్తాన్ సైనికులను ముక్తిఫౌజ్ దళాలు అడగించివేశాయి.

ఢాకాలో నలుగురు విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరు

కలకత్తా, మే 10 (యు.ఎన్.ఐ)

ఢాకాలో సైనిక అధికారుల ఉత్తర్వు లను నలుగురు విద్యార్థులు మాత్రమే పాటించినట్లు తూర్పు బెంగాల్ సివిల్ సర్వీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మే ఒకటవ తేదీన ఢాకాలోని అన్ని పాఠశాలలు పాఠశాలలను తెరవాలని సైనిక పాలకులు ఉత్తరువు చేశారు. ఐతే ఈ ఉత్తర్వును విశ్వవిద్యాలయ లేబొరేటరీ పాఠశాలమాత్రమే పాటించినది. పలు గురు బాలురు మాత్రమే పాఠశాలకు హాజరయినారు. వారు కూడా మరునటిరోజున పాఠశాలకు వెళ్లడం సైనికులు వెళ్ల గొట్టారు.

బంద్ సన్నాహాలు

(1వ పేజీ తరువాయి)

లోపించలేదు" అని ఆయన అన్నారు.

బంగ్లా ప్రజలు స్వాతంత్ర్యం కోసం కృతనిశ్చయం చేశారు. ఇంకా ముందు కూడా తమ దేశంనుండి తొలగించేదాకా ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు అని శ్రీ నజ్రుల్ ఇస్లామ్ అన్నారు.

బంగ్లాదేశ్‌లో దుర్మార్గాలు సాగిస్తున్న పాక్ సైనికులకు వ్యతిరేకంగా జరుగుతున్న తీవ్రసమరం పోరాటంలో పాల్గొనడానికి వందలాది మంది యువకులు ముఖ్యంగా యువకులు గెరిల్లా శిక్షణ శిబిరాలలో చేరారు.

తమ తల్లిదండ్రులు తోబుట్టువులు ఏమైపోయారో ఈ యువకులకు తెలియదు. కాళ్ళకు జోళ్ళు కూడా లేని యువకులు సరైన దుస్తులు లేకున్నా శిక్షణ పొందుతున్నారని ముక్తిఫౌజ్ కమాండరు యు.ఎన్.ఐ విలేకరికి చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి తుది పోరాటానికెప్పుడుపోదామా అని చూస్తున్నారు. చాలా మంది శిక్షణ కూడా ఎందుకంటున్నారు. యుద్ధరంగంలోనికి ఎప్పుడు దూకుదామా అనేదే వారి తహతహ.

పాక్ సైనికుల చర్య తొలిఘట్టంపూర్తి అయినదని యు.ఎన్.ఐ విలేకరి తన ఇటీవలి పర్యటనలో త్రిపురలో ఉన్న మాజీ కేంద్రమంత్రి డాకర్ త్రిగుణసేన్‌కు తెలిపారు. పట్టణాలలో పాక్ సైన్యాలు తమ పరిస్థితిని సుస్థిరపరచుకున్నాయి.

బంగ్లాదేశ్‌ను గుర్తించడానికి ఇంకా కొంతకాలం గడువు కావాలని డాక్టర్ సేన్ అన్నారు. స్వాతంత్ర్య యోధులకు ఆయుధాల ఇవ్వడం కష్టమైనా ఆహార ఔషధ సహాయం మాత్రం నిరభ్యంతరంగా చేయవచ్చునని ఆయన అన్నారు. గుడ్డలు ఇతర అవసర వస్తువులు పోగుచేయాలని ఆయన భారతదేశ ప్రజలకు, యువకులకు విజ్ఞప్తి చేశారు.

పాక్ పరిపాలకులు బంగ్లాదేశ్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి అధికారులను బదిలీ చేయాలనుకొంటున్నారు.

రాజకీయాలకు అతీతంగా పౌరసౌకర్యాల కల్పనకై కృషికి రాష్ట్రపతి సలహా

బెంగుళూరు, మే 10 (పి.టి.ఐ)

పౌర సౌకర్య కల్పనకు సంబంధించినంతవరకు పార్టీరాజకీయాలకు అతీతంగా ఉండాలని రాష్ట్రపతి వి వి గిరి బెంగుళూరు మునిసిపల్ కార్పొరేషన్ సభ్యులకు సలహా ఇచ్చారు.

కార్పొరేషన్ తమకు ఏర్పాటుచేసిన పౌర సన్మానానికి సమాధానమిస్తూ కార్పొరేటర్లు ఎన్నికల సమయంలో వివిధ పార్టీల పక్షాన పోటీచేయవచ్చని వారు ఎన్నికయిన తర్వాత పార్టీ వివాదాలను విస్మరించి పౌర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఐక్యంగా పట్టుదలతో కృషిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చని రాష్ట్రపతి అన్నారు.

మురికివాడల నిర్మూలన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పరిశ్రమల యజమానులు సంస్థలు తోడ్పడవలెనని ఆయన పేర్కొన్నారు.

మునిసిపల్ కౌన్సిలర్లు తమవార్డులందు తిరిగి ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజల సమస్యలను అవగాహన చేసుకొని వాని పరిష్కారానికి పూనుకోవాలని రాష్ట్రపతి కోరారు.

తాను మైసూర్ గవర్నర్‌గా ఉన్న కాలంలో బెంగుళూరును శుభ్రంగా ఉంచడానికి తానుచిపిధంగా శ్రద్ధవహించినదీ, ప్రతి ఆదివారాలు వివిధ వార్డులను సందర్శించి పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి తోడ్పడినది శ్రీ వి వి గిరి తెలిపారు. పౌర సమస్యల పరిష్కారబాధ్యత కేవలం కార్పొరేషన్‌దే కాదని ప్రజలదికూడ అని ఆయన అన్నారు.

కలకత్తాలో రిజర్వ్ బ్యాంక్ కౌంటర్‌వద్ద 20 వేల చోరీ

కలకత్తా, మే 10 పి.టి.ఐ యు.ఎన్.ఐ

ఇక్కడ రిజర్వ్‌బ్యాంక్‌లో ఒక ఖాతాదారువద్దనుండి 20 వేల రూపాయలపై బడిన మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో అపహరించారు.

ఒక ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి వందరూపాయల నోట్లకు తక్కువ విలువగల నోట్లగా మార్చుకొనడానికై బ్యాంకుకు వెళ్ళి కౌంటర్‌వద్ద వేచియుండగా అతనివద్దనున్న టిక్కెట్‌ను ఎవరో అపహరించారని పోలీసు డిప్యూటీ కమిషనర్ తెలియచేశారు.

ఆ కంపెనీ ప్రతినిధి తనవద్దనున్న డబ్బు పెట్టెలోనహా మాయమవటం గమనించి భయంతో అరచాడు. దానిపై పోలీసులు అక్కడున్న వ్యక్తులందరినీ సోదా చేశారు కాని డబ్బు దొరకలేదు.

ఈ సంఘటన జరిగిన తర్వాత రెండు గంటలకు ముగ్గురు ఇరానియన్ జీపీలు మరొక కౌంటరువద్దనున్న ఒకవ్యక్తి నుండి వెయ్యిరూపాయలు లాక్కోవాలని ప్రయత్నించారు. కాని సోదాదుసులలో అన్ని పోలీసులు వారిని పట్టుకున్నారు.

ఈ వ్యక్తులకు లేదా ముందుగా 20 వేలు పోవటానికి సంబంధంలేక పోవచ్చునని పోలీసు డిప్యూటీ కమిషనర్ శ్రీ దేవీరాయ అన్నారు.

శరణార్థుల వేషంలో పాక్ సైనికులు

అగర్తలా మే 10 (పి.టి.ఐ)

త్రిపురసరిహద్దు పట్టణం సోనామురాపై నేడు పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పులలో ఒక రైతు ఒక కాందిశీకస్త్రీ చనిపోయారు. మరొక పదహారుమందికి తీవ్రమైన గాయాలు తగిలాయి.

పాక్ సైనికులు లుంగీలు కుర్తాలు ధరించి శరణార్థులవలె బిబి బజారుచేరుకున్నారు. ఒక వ్యక్తి పట్ల అనుమానం కలిగి ముక్తిఫౌజ్ నాయకులకు ఈ సమాచారాన్ని చెరవేశారు. ముక్తిఫౌజ్ కాల్పులు ప్రారంభించడంతో పాకిస్తాన్ సైనికులు తమ ఆయుధాలను పొదలపైకి విసిరి పారిపోగా అక్కడ కాల్పులు జరిపారు. పాక్‌సైనికులకు అందగా ఒక పాయుధ పటాలం కూడా వచ్చినది.

పటాన్‌చెరువు వద్ద లారీ ప్రమాదంలో బాలిక దుర్మరణం

(ఆంధ్రభూమి విలేకరి)

సంగారెడ్డి మే 10

మామిడికాయలను రవాణా చేస్తున్న ఒక లారీ పటాన్ చెరువువద్ద ఒక చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదు సంవత్సరాల బాలిక మరణించింది. బాలిక అన్నకు తీవ్రమైన గాయాలు తగిలాయి.

బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గుర్తించాలని సర్వోదయ సమ్మేళనం అభ్యర్థన

నాసిక్. మే 10 (పి.టి.ఐ)

బంగ్లాదేశ్ స్వతంత్ర ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని అఖిలభారత సర్వోదయ సమ్మేళనం ఏకగ్రీవంగా తీర్మానించింది.

తూర్పు బెంగాల్‌పై జరిగిన దర్పులో వలువురు వకలు నిరాయుధ ప్రజలను పాక్ సైన్యాలు ఊచకోతకోస్తుండటం అనేక దారుణాలను జరుపుతుండటంపై తమ ఆందోళనను వ్యక్తంచేశారు.

బంగ్లాదేశ్ ప్రజలు స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ దేశంలో జరిగిన నిరసనాన్ని ఏర్పాటు చేసుకొనడానికి తోడ్పడే నిమిత్తం ఆరు అంశాల కార్యక్రమాన్ని సర్వోదయ సమ్మేళనం గతరాత్రి సిద్ధం చేసింది.

తూర్పు బెంగాల్ భారత సరిహద్దులో బంగ్లా యువకులకై ఆరు శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఈ సమ్మేళనం నిర్ణయించినది. బంగ్లా ప్రభుత్వానికి అనుకూలంగా భారతదేశంలోనూ విదేశాలలోనూ అనుకూలవాతావరణాన్ని సృష్టించడానికై అన్ని దేశాలకు ప్రతినిధులను పంపడానికి సమ్మేళనం నిర్ణయించినది.

బంగ్లాదేశ్ పై అంతర్జాతీయ సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ దేశాలవారికి బంగ్లాదేశ్ పరిస్థితిని వివరించాలని ఆ దేశాల మద్దతును రాబట్టాలని భారత ప్రభుత్వాన్ని ఈ సమ్మేళనం కోరినది. బంగ్లాదేశ్‌కు సహాయపడటానికి నిధుల సేకరణకు సంతకాల ఉద్యమాన్ని చేపట్టాలని కూడా సమ్మేళనం నిర్ణయించినది.

బంగ్లాదేశ్‌లో సర్వోదయ ఉద్యమం

పాకిస్తాన్ సైన్యం జరిపిన దౌర్జన్యచర్యలవల్ల ప్రచురణ ఆగిపోయిన తూర్పుబెంగాల్ బెంగాలీ దినపత్రిక 'ది పీపుల్' సంపాదకుడు హబీబుర్ రహమాన్ వారు బంగ్లాదేశ్‌లో సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

తూర్పు బెంగాల్‌లో పాక్ సైనికులు జరుపుతున్న దౌర్జన్యచర్యలను ఆయన హృదయ విదారకంగా వర్ణించారు.

స్వాతంత్ర్యం కోసం నిరాయుధులైన ప్రజలు ఎలా పోరాడుతున్నది తూర్పు బెంగాలును పశ్చిమ బెంగాల్ పాలకులు ఏవిధంగా కొల్లగొట్టి అణచివేస్తున్నది ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీకి పయనం

(ఆంధ్రభూమి ప్రతినిధి)

హైదరాబాద్. మే 10

తెలంగాణా అభివృద్ధి కృషిని సమీక్షించడానికిగాను రేపు ఢిల్లీలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొనడానికిగాను ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి నేడు ఢిల్లీ వెళ్ళారు. మే 13వ తేదీన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

భారత సరిహద్దు గ్రామంపై కాల్పులు

కలకత్తా మే 10 (పి.టి.ఐ)

ఇరువది నాలుగు పరగణాల జిల్లాలోని బోయరా గ్రామంపై నేడు మధ్యాహ్నం పాకిస్తాన్ సైనికులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు.

పాక్ సైనికులు చిన్నరకం ఆయుధాలను, ఫిరంగులను ఉపయోగించారు. సరిహద్దు రక్షణ దళాలు ఎదురుకాల్పులను జరిపాయి.

ఆసియా, ఐరోపా దేశాలకు బంగ్లాదేశ్ ప్రముఖ నాయకుని ప్రయాణం

కలకత్తా. మే 10 (పి.టి.ఐ)

బంగ్లాదేశ్ యథార్థస్వరూపాన్ని ప్రజల స్వాతంత్ర్య ఉద్యమాన్ని బయటి ప్రపంచానికి వివరించడానికై ఆసియా ఐరోపా దేశాల పర్యటనకు బంగ్లాదేశ్ ప్రముఖ నాయకుడు ఒకరు నేడు బయలుదేరారు. ఈ నాయకుడు బ్రిటన్ అమెరికా సోవియట్ యూనియన్లకు ప్రధానంగా పర్యటించుతారు. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షులు సయ్యద్ నజ్రుల్ ఇస్లామ్ ప్రధాని తాజుద్దీన్ అహ్మద్ సందేశాన్ని ఆయా అధ్యక్షులకు ప్రధానులకు అందజేస్తారు. బుడాపెస్ట్‌లో మే 13న జరిగే ప్రపంచ శాంతి మహాసభలో ఆయన పాల్గొంటారు.

లఢక్ బౌద్ధ విహార్‌లో 2515వ బుద్ధ జయంతి ఉత్సవం

న్యూఢిల్లీ మే 10 (పి.టి.ఐ)

ప్రతివ్యక్తి జీవితంలో అనంతాకంగా ఉండే కష్టాలనూ నిస్పృహనూ ఎదుర్కొనగలిగేందుకై ఆత్మాభివృద్ధిని సాధించుకొనటం అవసరమని బుద్ధుని బోధలు తెలియజేశాయని ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చెప్పినారు.

లఢక్‌లోని బౌద్ధ విహారంలో నేడు జరుగుతున్న 2515వ బుద్ధ జయంతి ఉత్సవంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి పై విషయం వివరించారు.

వ్యక్తులేకాక సమాజమూ, జాతి అభివృద్ధి చెందడానికి కూడా స్వయం సమృద్ధి సిరిని సాధించుకొవటం అవసరమని ఆమె అన్నారు.

వాస్తవ దృష్టితో పాటు భూతదయను కూడా ప్రతి వ్యక్తి అలవరచుకోవాలని బౌద్ధ ధర్మం తెలియచేస్తున్నదని, ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అన్నారు.

క్రీడాభూమి

హాకీ సెమీఫైనల్స్‌లో బెంగాల్, బొంబాయి జట్ల సమాన ప్రతిభ

బెంగుళూరు మే 10 (పిటిఐ)
నేషనల్ హాకీ చాంపియన్‌షిప్ పోటీల సెమీ ఫైనల్స్ మొదటి దశలో బెంగాల్ జట్టు బొంబాయి జట్టు ఒక్క గోలు కూడా కొట్టలేక సమానమైన ప్రతిభ చూపించారు.
బుధవారం నాడు జరిగే రెండవ పోటీలో ఇందులో యేజట్టు మొదట ఫైనల్స్ చేరుకోటారన్న విషయం నిర్ణయమవుతుంది.
ఆట మొదటి సగంలో బెంగాల్ ఆటగాళ్లు చురుకుగా గోలు చేయడానికి ప్రయత్నించారుగానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

డేవిస్‌కప్ పోటీలో ఉత్తర కొరియాపై మెక్సికో జట్టు గెలుపు

మెక్సికోసిటీ మే 10 (ఎపి)
ఉత్తర అమెరికా మండలం డేవిస్‌కప్ టెన్నిస్ పోటీలలో మెక్సికో జట్టు దక్షిణ కొరియా జట్టుపై 5-0 స్కోరుతో ఓడించారు.

బంగ్లాదేశ్ కాందిశీకులు 25 లక్షలపైగా ఉన్నట్లు బెంగాల్ మంత్రి వెల్లడి

కలకత్తా, మే 10 (పిటిఐ)
బంగ్లాదేశ్ నుండి 25 లక్షల మందికి పైగా కాందిశీకులు సరిహద్దులు దాటి మన దేశం చేరుకున్నారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జైనాల్ అబేదిన్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలోని శరణార్థుల వ్యవహారాల దినసంఘం అత్యవసర సమావేశంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుండి భారత దేశానికి తరలివస్తున్న కాందిశీకులవల్ల ఏర్పడుతున్న సమస్యలను గురించి చర్చించారు. పునరావాస కార్యక్రమానికి అధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ అబేదిన్ నేడు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ కాందిశీకులకు ఆహారధాన్యాల సరఫరాకు, నివాసాలు ఏర్పాటుకు, మంచినీటి సరఫరాకు తగు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించినదని తెలియజేశారు.

సముద్రతీరంలో చమురు గనుల అన్వేషణకు జపాన్ రుణసహాయం

టోక్యో, మే 10 (యు ఎన్ ఐ)
సముద్రతీరంలో పెట్రోలు గనుల అన్వేషణకు వినియోగించే యంత్ర పరికరాల ఖరీదుకై భారతదేశానికి 11 కోట్ల 25 లక్షల రూపాయల విలువమేరకు ఎన్ ఎక్స్‌పోర్ట్ రుణం ఇవ్వడానికి జపాన్ అంగీకరించినట్లు టాంజుగ్ వార్తాసంస్థ తెలియజేసింది.
ఏటా ఐదుశాతం వడ్డీ చొప్పున వడ్డీతోసహా ఈ రుణాన్ని ఇరవైఏళ్లలోగా తిరిగి చెల్లించాలి.

అనంతపురం జిల్లా గ్రామంలో కొట్లాట

(ఆంధ్రభూమి ప్రతినిధి)
హైదరాబాద్ మే 10
గుంతకల్లు అనంతపురం గ్రామంలో రెండు వర్గాలమధ్య ఘర్షణలో ఒక వ్యక్తి తుపాకి కాల్పులలో తీవ్రంగా గాయపడ్డాడు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన ముఠా తగాదాలు ఈ ఘర్షణకు కారణమని భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ సహాయ నిధికై విజయవాడలో చలనచిత్రోత్సవం

విజయవాడ మే 10 (యు ఎన్ ఐ)
బంగ్లాదేశ్ సహాయార్థం ఒక వారం రోజులపాటు జరిగే చలనచిత్రోత్సవాన్ని ఈ నెల 13వ తేదీన రాష్ట్ర సమాచారశాఖ మంత్రి శ్రీ ఎ. వాసుదేవరావు ప్రారంభిస్తారు.
స్థానిక పత్రిక "విశాలాంధ్ర" ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. బంగ్లాదేశ్ నిధికోసం ఈ పత్రిక ఇంతవరకు 11వేల రూపాయలు సేకరించింది. ఈ చలన చిత్రోత్సవం ద్వారా మరో లక్ష రూపాయలను సేకరించాలని ఈ పత్రిక సంకల్పించింది.

12న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మె విజయానికై కౌన్సిల్ సభ్యుల విజ్ఞప్తి

హైదరాబాద్, మే 10
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భవనం వద్ద ధర్నా జరిపిన 10 మంది విధాన పరిషత్ సభ్యులు శ్రీయుతులు వి. వి. రామారావు, జె. ముత్యంరెడ్డి, సింగరాజు రామకృష్ణయ్య, వి. రామారావు, కె. ఎల్. మహేంద్ర, జూపూడి యజ్ఞనారాయణ, కె. కోటేశ్వరరావు, వి. భుజంగరావు, మున్నవ గిరిధరరావు, కె. రామచంద్రారెడ్డి నేడొక సంయుక్త ప్రకటన చేస్తూ దాదాపు నెల రోజులపాటు ప్రభుత్వ సిబ్బంది విజయవంతంగా సమ్మె నిర్వహించినప్పటికీ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని [illegible] ఈ నెల 12వ తేదీన జరుపనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటం కోసమే రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, వ్యాపార సంస్థలు తమ మద్దతు అందజేయాలని కోరారు.
ముఖ్యమంత్రి గృహంవద్దధర్నా జరపటానికై వెళ్ళిన తమను పోలీసులు [illegible] విరుద్ధమూ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానమూ అని అన్నారు.
సిబ్బంది సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యా పరిష్కారానికై కృషి చేయాలని తాము ముఖ్యమంత్రికి చేసిన అభ్యర్థనకు ఆయన నిరాకరించారని తమ ప్రకటనలో పేర్కొన్నారు.

నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ మే 10
ఈనెల 12వ తేదీన హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
చిలకలగూడా రిజర్వాయర్ దాకాకు జరిగే పనులవల్ల హరిజనగర్, చిలకలగూడా, ఆర్.టి.సి. కాలనీ, [illegible] పారిశ్రామిక ప్రాంతం [illegible] అడిక్‌మెట్ ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు నీటి సరఫరా ఉండదు. ముందుగానే నీటిని నిల్వచేసి ఉంచుకోవలసిందిగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పర్మిట్ లేని స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్ల పట్టివేత

(ఆంధ్రభూమి ప్రతినిధి)
హైదరాబాద్, మే 10
సిటీ స్పెషల్ బ్రాంచి పోలీసు సెక్షన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ [illegible] రెడ్డి నాయకత్వంలో సబ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ [illegible] శ్రీ [illegible] నిన్న మహారాజ్‌గంజ్‌లో పర్మిట్ లేకుండా బొంబాయికి ఎగుమతి చేయనున్న 40 వేల రూపాయల విలువగల స్టెయిన్‌లెస్ స్టీలు షీట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బొంబాయికి చెందిన భండారీ అనే వ్యక్తిని నిర్బంధంలోనికి తీసుకొని అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ కేసు నమోదు చేశారు.
పోలీసు అసిస్టెంట్ కమీషనర్ శ్రీ నారాయణమూర్తి పర్యవేక్షణలో ఈ పోలీసుదాడి జరిగింది.

అఖౌరా ప్రాంతంలో పాక్ సైన్యాలకు తీవ్రనష్టాలు

కరీమ్‌గంజ్ మే 10 (యు ఎన్ ఐ)
అఖౌరా ప్రాంతంలో పశ్చిమపాకిస్తాన్ సైన్యాలు బంగ్లాదేశ్ ముక్తిఫౌజ్ చేతులో తీవ్రనష్టాలు పాలైనవి.
పశ్చిమపాకిస్తాన్ దళాలు [illegible] దురాగతాలను నిర్బంధించినట్లుగా స్వాధీన్‌బంగ్లా బేతార్ కేంద్రం ప్రకటించింది.
ముక్తిఫౌజ్, పాక్ సైన్యానికి మధ్య కొమిల్లా చిట్టగాంగ్ మార్గంలో [illegible]

ఏపార్టీతో పొత్తు లేకుండా మైసూరు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ

ప్రతిపక్ష కాంగ్రెస్ వైఖరిపై నిజలింగప్ప ప్రకటన

బెంగుళూరు మే 10 (యు ఎన్ ఐ)
మైసూరు విధానసభకు జరిగే అర్ధాంతర ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ మరే పార్టీతో పొత్తుపెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీచేస్తుందని పార్టీ అధ్యక్షుడు శ్రీ యస్. నిజలింగప్ప నిన్న ఇక్కడ విలేకరులతో చెప్పారు.
జనసంఘ్, ఎస్.ఎస్.పి. స్వతంత్రపార్టీలతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఏర్పరచుకున్న సంఘటన అనాటి పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే పరిమితమైనదని ఆయన చెప్పారు. ఆ ప్రయోగం ఎన్నికలపై ఆశించిన ఫలితాలు సిద్ధించలేదు. అనుభవాన్ని బట్టి ఎవరైనా వివేకవంతంగా వ్యవహరించవలసి ఉంటుందని అన్నారు శ్రీ నిజలింగప్ప.
ప్రతిపక్ష కాంగ్రెస్ మౌలికంగా కేవలం తెలంగాణేతరమైనదని అధికారపక్షంవారే పార్టీ ఫిరాయింపులకు బాధ్యులని ఆయన అన్నారు.

1971లో 23 సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు బహుమతులు

న్యూఢిల్లీ, మే 10 (పిటిఐ)
భారత-సోవియట్ మిత్రత్వానికి, అంతర్జాతీయ శాంతికి వివిధరంగాలలో విశేష కృషిచేసినవారికి 1971 సంవత్సరంలో 23 బహుమతులను ఇవ్వడానికి సోవియట్‌లాండ్ నెహ్రూ అవార్డు కమిటీనిర్ణయించినది.
జవాహర్‌లాల్ నెహ్రూ స్మారకార్థం 1964లో ఈ బహుమతులను ఏర్పాటు చేశారు.
నెహ్రూ జయంతి అయిన నవంబర్ 14న ఈ బహుమతులుగెలిచినవారిపేర్లను ప్రకటించారు. 10 నుండి 12 సంవత్సరాల వయస్సు బాలలకోసం ఏర్పాటు చేసే వర్ణచిత్రాల పోటీలో పాల్గొనేవారు ఒక కళాచిత్రాన్ని వేయవలసిఉంటుంది. ఈ పోటీలో గెలిచిన ఐదుగురు బాలలు భారతీయభాషలలో వెలువడే సోవియట్‌లాండ్ లో ప్రచురించబడతారు.
సోవియట్‌లాండ్ నెహ్రూ అవార్డు కమిటీ ప్రతినిధులలో విశేష ప్రతిభ చూపే అభ్యర్థులకై కొన్ని బహుమతులను ప్రకటించింది.
సోవియట్ యూనియన్‌లో రెండు వారాల ఉచిత పర్యటనతోపాటు మూడు వేల రూపాయల నాలుగు బహుమతులను, 15 వందల రూపాయల చొప్పున పది బహుమతులను అభ్యర్థులకై ఈ కమిటీ ప్రకటించింది.
అభ్యర్థులకు ఇచ్చే ఈ బహుమతులు వారు వ్రాసే వ్యాసాలు, వార్తలు, ఫొటోగ్రాఫులనుబట్టి ఇస్తారు.
భారతీయభాషాపత్రికలు, ఇంగ్లీషుపత్రికలలో పనిచేసేవారికి ఈ బహుమతులు ఇస్తారు.

సెయింట్ జాన్స్ బాలికల జూనియర్ కాలేజీలో కూడా సమ్మె

సికింద్రాబాద్, మే 10
సికింద్రాబాదులోని మొత్తం జూనియర్ కళాశాలల విద్యార్థులు, ఇంటర్మీడియట్ పరీక్షఫీజు 45రూపాయలనుండి 25 రూపాయలవరకు తగ్గించవలసిందిగా కోరుతూ నేడుకూడా తరగతులను బహిష్కరించినట్లు, సికింద్రాబాద్ జూనియర్ కళాశాలల విద్యార్థి సంఘం ప్రతినిధులు శ్రీ యం. సురేష్‌బాబు, శ్రీ ఎ. సాయిబాబా, శ్రీ చిత్తరంజన్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
మారేడ్‌పల్లి సెయింట్ జాన్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు, విద్యార్థినీ సంఘం అధ్యక్షులు కుమారి రీటా, అధ్యక్షతన సమావేశమై ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు తగ్గించేవరకు కళాశాల తరగతులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి కుమారి [illegible] తెలియజేసారు.

వెనుకబడిన తరగతుల మహాసభ కార్యవర్గ సమావేశం

(ఆంధ్రభూమి విలేకరి)
వేములవాడ, మే 10
ఈనెల 16వ తేదీన రాష్ట్ర వెనుకబడిన తరగతుల మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీఅధ్యక్షులు శ్రీ గౌరవ యాదవ్ అధ్యక్షతన 16వ తేదీన రాష్ట్ర కేంద్ర కార్యాలయం వేములవాడలో జరుగుతున్నట్లు కార్యదర్శి ప్రకటించారు.
రాష్ట్రంలో ఎన్ జి ఓల సమ్మె వల్ల ఉత్పన్నమైన సమస్యలు, సమ్మె వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానవ్యవహారాలు, [illegible]

బంగ్లాదేశ్ కాందిశీకుల పట్ల సమితి కమిషన్ సభ్యుల సానుభూతి

కలకత్తా 10 (పిటిఐ)
కాందిశీక వ్యవహారాలఐక్యరాజ్యసమితి కమిషన్ సభ్యులు చార్లెస్ మెస్: వరో ఇద్దరు బంగ్లాదేశ్ నుండి నిరాశ్రయులై వచ్చే కాందిశీకులకై మనసరిహద్దు ప్రాంతాలలో నాడియా జిల్లాలో ఏర్పాటు చేసిన శిబిరాలను నేడు సందర్శించారు.
కమిషన్ సభ్యులు నిన్న ఇక్కడికి రాగానే 24 పరగణాలలోని కాందిశీకుల శిబిరాలను సందర్శించి రాత్రికి తిరిగి వచ్చారు.
చార్లెస్‌మేస్ మరొకసభ్యుడు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ అజయ్‌కుమార్ ముఖర్జీని కలుసుకొని మాట్లాడుతూ తమ కమిషన్‌లోని సభ్యులు కాందిశీక శిబిరాలలో బంగ్లాదేశ్ ప్రజలు పడుతున్న బాధలను చూచి ఎంతో బాధ చెందుతున్నామని తెలియజేశారు.
అనంతరం చార్లెస్‌మేస్ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని నేటి పరిస్థితులను పరిశీలించినందువల్ల తాము జనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి మరింతగా సానుభూతి కల్గించే నివేదికను ఈనెల మధ్యలో పంపుతామని చెప్పారు.
బంగ్లాదేశ్ కాందిశీకులకు ఐక్యరాజ్య సమితి సాధ్యమైనంత ఎక్కువ సహాయాన్ని అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చార్లెస్‌మేస్‌కు విజ్ఞప్తిచేశారు.



కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ గోయల్‌కు పరిశోధనల నిమిత్తమై యంత్రాలను అందజేస్తున్న అమెరికా రాయబారి కెన్నెత్ కీటింగ్

ఇంటర్మీడియేట్ విద్యార్థుల ట్యూషన్ ఫీజు సమస్యపై వివరణ

హైదరాబాద్ మే 10
ప్రభుత్వ కళాశాలలోను, ప్రైవేట్ కళాశాలలోనూ కూడా 1969-70 సంవత్సరంలో ఇంటర్మీడియెట్ కోర్సులో చేరిన విద్యార్థులు ఐదు టర్ములకు మాత్రమే ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో వివరించారు. జూనియర్ ఇంటర్మీడియేట్ కోర్సులో రెండు టర్ములకు సీనియర్ కోర్సులో మూడు టర్ములకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
1970-71 సంవత్సరం కోర్సులో చేరిన విద్యార్థులు నవంబరులో చేరినా తర్వాత చేరినా జూనియర్ సీనియర్ ఇంటర్మీడియేట్ కోర్సులకు మూడు టర్ములకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
అన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ప్రభుత్వ విద్యా నిబంధనల ప్రకారం విద్యా విషయకమైన మినహాయింపు నోటీసులను ఇవ్వవచ్చు. ఈ పరకు ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకొనరాదు.

ఉద్యోగానికై బంగ్లాదేశ్ జిల్లాజడ్జి అభ్యర్థన

కలకత్తా మే 10 (పిటిఐ)
బంగ్లాదేశ్ నుండి ఇక్కడకు వచ్చిన ఒక జిల్లాజడ్జి తన జీవనంకోసం ఇక్కడ ఉద్యోగాన్ని అన్వేషిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ఉపముఖ్యమంత్రి శ్రీ బిజోయ్ సింగ్ నహార్ అన్నారు.
నేడు శ్రీ నహార్ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ జిల్లాజడ్జి తనను కలుసుకున్నారని తగిన ఉద్యోగం ఏర్పాటు చేయవలసిందిగా తనను కోరారని చెప్పారు.
ఆయన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తున్నదని కూడా శ్రీ నహార్ చెప్పారు.

ఎస్.ఎస్.సి., హెచ్.ఎస్.సి. పరీక్షలు వచ్చే జూన్ నెల 8వ తేదీన ప్రారంభం

హైదరాబాద్, మే 10
ఎస్ ఎస్ సి హెచ్ ఎస్ సి ఎస్ ఎస్ ఎల్ సి హెచ్ ఎస్ ఎల్ సి (ఆంధ్ర తెలంగాణా) పరీక్షలు జూన్ 8వ తేదీనుండి ప్రారంభమవుతాయని ప్రభుత్వ పరీక్షల కమీషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

నేతమిలు తిరిగి ప్రారంభించడానికిచర్యగైకొన్నందుకు హర్షం

హైదరాబాద్, మే 10
తెలంగాణా నేతకార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ. వెంకటేశం జారీ చేసిన ప్రకటనలో ఇలా అన్నారు.
"రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికై నిరుద్యోగం వ్యాపించకుండా నిరోధించడానికై ప్రభుత్వం [illegible] రెండు సంవత్సరాల నుండి పని చేయకుండా మూతపడియున్న హైదరాబాద్‌లోని నేతమిల్లును తిరిగి నడుపుటకు ప్రభుత్వం పూనుకున్నందుకు నా అభినందనలు తెలుపుచున్నాను.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ మిల్లులో పని చేస్తున్న వందలాది కార్మికులకు దీని ద్వారా జీవనోపాధి కల్పించడంవల్ల వీరి వరుసకు చెందిన కార్మికులకు ఎంతో మేలు కలుగుతున్నది.
ఈ మిలు మూతపడిన నాటినుండి వెంటనే తెరిపించి కార్మికులకు పని కల్పించాలని, చేనేత కార్మికుల సమాఖ్య ప్రభుత్వమునకు మెమోరాండములు పంపుతూ, చర్చించిన కృషి ఫలితంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు ఎంతో విలువైనది కాబట్టి ప్రభుత్వం అతి త్వరలో ఈ స్పిన్నింగు మిల్లును తెరచి మిల్లును విజయవంతంగా నడపాలని కోరుతున్నాను."

నిజామాబాదులో అంబేద్కర్ జయంతి వేడుకలు

నిజామాబాదు మే 10
నిజామాబాదు పట్టణంలో 14వ ఏప్రిల్ మొదలు మే 4వ తేదీవరకు వివిధ వాడలలోను, బోధన్, బాన్సువాడ తదితర గ్రామాలలోను డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 80వ జయంతి ఉత్సవములు జరిగినవి.
మే 4వ తేదీన నిజామాబాదు పట్టణ మధ్య భాగమగు టౌన్‌హాలునందు డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘాధ్వర్యమున జరిగిన సభకు డాక్టర్ వి. చక్రధర్‌రావు అధ్యక్షత వహించారు. అతిథులకు సంఘ ధ్యక్షులు శ్రీ డి. సూర్యప్రకాశ్ స్వాగతం చెప్పారు. శ్రీయుతులు డాక్టర్ వి. చక్రధరరావు, మున్సిపల్ కౌన్సిలరు డి. నారాయణ డిప్యూటీ డైరెక్టరు ఆఫ్ ఇండస్ట్రీస్ వి. వీరాస్వామి లోకల్‌ఫండ్ ఎగ్జామినరు సైదులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసారు.
శ్రీయుతుల వి. వీరాస్వామి సైదులు [illegible] విస్మృతులు అభివృద్ధికి బాబాచేసిన సేవ తమ ప్రసంగించారు. [illegible] సంఘ కార్యదర్శి శ్రీ జె. రాజారాం మాట్లాడుతూ ఇటీవల నిజామాబాదు జిల్లాలోని బెంగల్ [illegible] గ్రామాల్లో హరిజనులపై జరిగిన హింసాకాండను ప్రభుత్వము వారు తక్షణమే పరిశీలించి [illegible] పాటించే వారిని శిక్షించకోరారు. శ్రీ [illegible] మాట్లాడుతూ ప్రతిహరిజనుడు సంఘంలో [illegible] సామాన్యునికి చేయూతనిచ్చి సహకరించి నప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు.
డాక్టర్ వి. చక్రధర్‌రావుమాట్లాడుతూ విద్యావంతులైన హరిజన యువకులందరు సమైక్యంగా కృషిచేసి సంఘంలోగల దురాచారాలను, సాంఘిక అసమానతలను తొలగించ [illegible] న్నారు.
నిజామాబాదు "యద్దం పాలి" అనే సాంఘిక నాటకం [illegible] కార్యదర్శి శ్రీ [illegible] గంగారామ్ సందడన కార్యక్రమం నిర్వహించారు.

మెటుగడ్డ ప్రాంతం అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత

మంత్రి రాజనరసింహా ఒప్పుకోలు

(ఆంధ్రభూమి ప్రతినిధి)
సికింద్రాబాద్, మే 10
సికింద్రాబాదులో ఇతర అన్ని ప్రాంతాలు కొద్దిగానో, అభివృద్ధి చెందుతున్నప్పటికీ మెటుగడ్డ ప్రాంతం ఏ సౌకర్యాలూ లేకుండా వెనుకబడి ఉన్నదని అత్యంత విచారకరమైన విషయమని గృహ నిర్మాణ వ్యవహారాల శాఖామంత్రి శ్రీ రాజనరసింహా అన్నారు.
మెట్టుగడ్డలో నరసింహ భజన మందిరంలో నృసింహ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికై వచ్చిన సందర్భంలో ఆయన పైవిధంగా అన్నారు. మాజీ మేయర్ శ్రీ ఎస్. ఆర్. వెంకటేశం అధ్యక్షతన ఈ ఉత్సవం జరిగింది.
భజన సమాజం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ కొండయ్య, శ్రీ కె. కుమార్ ఈ సందర్భంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఈ భజనమందిరానికి తిరుపతి దేవస్థానంవారి సహాయం సమకూర్చే విషయంలో తోడ్పడాలని మంత్రికి శ్రీ ఎస్. ఆర్. వెంకటేశానికి విజ్ఞప్తి చేసారు.

ప్రధాని నివాసంవద్ద రైల్వే మాజీ ఉద్యోగి పిల్లలు నిరాహారదీక్ష

న్యూఢిల్లీ, మే 10 (యు.ఎన్.ఐ)
తూర్పు రైల్వే మాజీ ఉద్యోగి శ్రీ ఎస్. డి. శర్మ తన ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కలసి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నివాసంముందు నిరాహారదీక్ష వహిస్తున్నారు.
శ్రీ శర్మ వయస్సు 40 సంవత్సరాలు. సుమారు 20సంవత్సరాలపాటు ఇ.ఆర్.లో పనిచేసానని విధి నిర్వహణపట్ల పూర్తి శ్రద్ధ చూపడంలేదనే కారణంతో తనను 1970 జూలైలో ఉద్యోగంనుండి తొలగించారని చెప్పారు.
"విధి నిర్వహణపట్ల పూర్తిగా శ్రద్ధ చూపుతున్నందుకు "అభినందన" పూర్వకంగా ఇచ్చిన ప్రశంసాపత్రాలు తనవద్ద ఉన్నాయని శ్రీ శర్మ చెప్పారు.
తన ఉద్యోగం పోయినతరువాత తన పిల్లలు పస్తులు ఉంటున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రపతికి, ప్రధానికి తాను చేసుకున్న విజ్ఞప్తులవల్ల ప్రయోజనం లేకపోవడంవల్ల ఈ చర్యకు తలపడ్డానని ఆయనచెప్పారు.

పబ్లిక్ నోటీస్

దక్షిణ ఇండియా అసోసియేషన్‌వర్స్ (మెదక్ డయాసెస్) వారు దిగువ తెల్పిన ఆస్తిని అమ్ముటకు ప్రతిపాదించియున్నారని ఇందుమూలముగ తెల్పడమైనది. సదరుఆస్తిని కొనదలచే ఏ వ్యక్తి అయినా ఈ రోజునుండి 10 రోజులలోపు తమ ఆఫర్‌ను దిగువ తెల్పినవారికి లేదా రెవరెండ్ జి. డి. సామ్యూల్, ప్రెసిడెంట్-ఇన్-ఛార్జి సౌత్ ఇండియా చర్చ్ సెంట్ థామస్ ఎస్.పి.జి. చర్చ్ సికింద్రాబాద్ (ఫోన్: 76788)కు పంపవలెను.

అమ్మకానికి ప్రతిపాదించిన ఆస్తివివరం
మహారాష్ట్ర స్టేట్‌లో, హింగోలి, పర్భని జిల్లాల మున్సిపల్ హద్దులలో వున్నది. ఖాస్తాలం సర్వే నెంబరు: 98 లోని 20 ఎకరాలు, 8 గుంటలు.

వై. శివరామశాస్త్రి
అడ్వొకేట్
3-6-288/8, హైదర్‌గూడ
హైదరాబాద్-1 (ఆంధ్ర)
హైదరాబాద్
8-5-71

మరణం



శ్రీ [illegible] రావు గారు తేది 2-5-1971 ఆదివారమునాడు [illegible] లైనారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చుగాక. తే. 12-5-71 పెద్దకర్మ జరుగబడును.
ఇట్లు
భార్య [illegible]
[illegible]

(Ad-ventures)

మూలశంకకు త్వరగా నమ్మకమైన హెడెన్సాతో చికిత్సను పొందండి శస్త్రచికిత్స అవసరముండదు!
DOL-327 TEL

ప్రకటన

పేరుకు చివర "లిమిటెడ్" లేదా "ప్రైవేట్ లిమిటెడ్" అనే పదముల చేర్పు లేకుండా పరిమితమైన బాధ్యతలతో కంపెనీగా రిజిస్టరు చేయుటకు ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ పేరు గల ఒక సంఘం ఏర్పాటయి లైసెన్సు మంజూరుకోరకు ఆంధ్రప్రదేశ్ [illegible] కంపెనీల 1962 చట్టంతో చదువబడునట్టి కంపెనీల 1956 చట్టం సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు తయారుచేయబడినదని ఇందుమూలమున గల్పనైనది.
2. కంపెనీ ప్రధాన లక్ష్యములు దిగువ తెల్పబడినవి
1. సికింద్రాబాదులోను మరియు మామూలుగా రాష్ట్రంలోనువున్న టెక్స్‌టైల్ వర్తకుల అభ్యున్నతికి ప్రయోజనాల పరిరక్షణ మరియు ప్రోత్సాహములిచ్చుటకు
(ii) ప్రభుత్వం లేదా ఇతర శాఖలచే పైన పేర్కొన్న ప్రయోజనాలకు ఉత్తర విధంగా తోడ్పడుట లేదా లెజిస్లేషన్ వ్యతిరేకించుటకు అవసరమైన అన్ని చర్యలు గైకొనుటకు.
2 (ఎ) ప్రతిపాదితమైన కంపెనీ డ్రాఫ్టు మెమొరాండం కాపీ మరియు అసోసియేషన్ ఆర్టికల్స్ అసోసియేషన్ రిజిస్టర్ కార్యాలయం "3-4-288 పహాంకాళి వీధి, సికింద్రాబాద్-ఆంధ్ర"లో చూడవచ్చును.
3 ఈ దరఖాస్తుకు ఏవిధమైన అభ్యంతరం కలిగియున్నట్టి పరం కంపెనీ కార్పొరేషను ఏ వ్యక్తి అయినా అట్టి సమాచారాన్ని ఈ ప్రకటన ప్రచురించిన తేదీనుండి 30 రోజులలోపు ప్రభుత్వానికి డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాదుకు లెటర్ ద్వారానుకూడా పంపవలెను మరియు రిజిస్ట్రార్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్-4/-388 మామూల్ బేకరి అబిడ్స్ హైదరాబాద్-1కు అందజేయవలెను.

తేది: 30-4-1971
దరఖాస్తుదార్ల పేర్లు
1. జె. రామారావు 2. టి. సత్యనారాయణ, 3. అరుణాచల శంకరయ్య, 4. లోకల జగదీశ్వరయ్య 5. గౌరిశెట్టి జగదీశ్వరయ్య 6. కందె వెంకటనారాయణ, 7. నల్లబల్లె వెంకటేశం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ

1971 జులై నుండి హెల్త్ విజిటర్స్ ట్రయినింగ్ కోర్సులో ప్రవేశం

1971 జులై నుండి ప్రారంభించనున్న ఒంటి గ్రేడెడ్ మిడ్‌వైఫరీ-కమ్-హెల్త్ విజిటర్స్ ట్రయినింగ్ కోర్సులో శిక్షణపొందుటకు మహిళలనుండి నిర్ణీతఫారంలో దరఖాస్తులు 4-6-1971 లోపు సూపరింటెండెంట్, హెల్త్ విజిటర్స్ ట్రయినింగ్ స్కూల్ విశాఖపట్నం మరియు నీలోఫర్ హెల్త్ స్కూల్ హైదరాబాదుకు అందజేయవలెను.
1 కనీస విద్యాయోగ్యతలు మెట్రిక్యులేషన్ లేదా సమానమైన పరీక్ష
2. వయస్సు: 30-6-1971 నాటికి 17 సంవత్సరములు నిండియుండి 30 సంవత్సరముల లోపు వయస్సు కలిగివుండవలెను
3 శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత: హెల్త్ విజిటర్‌గా నియామకం వేతనపు స్కేలు:- రు 140-9-230-10-280 నియమాను కూలంగా ప్రభుత్వ మామూలు అలవెన్సులు
4 శిక్షణకాలంలో ఉచిత వసతి ఇతర సౌకర్యాలతోపాటు ప్రతి అభ్యర్థికి స్టయిఫండ్ క్రింద నెలకు రు 60/- (అరవై రూపాయలు) చెల్లించబడును
5 ఇండెంట్ గెజిటెడ్ అభ్యర్థినిలు పోస్టేజి కెళ్ళి పెనల ప్లాంపు అంటించిన 9" పొడవు వ్యంతం కవరులో నిర్ణీత దరఖాస్తుఫారాలు, ప్రాస్పెక్టసులకు పైన పేర్కొన్న [illegible] పేరున పేర్కొన్న ప్రకారం సూపరింటెండెంటుకు దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తుఫారం ప్రాస్పెక్టసుల ఖరీదుక్రింద రు 1/- మనియార్డరు ద్వారా సంబంధించిన పాఠశాలల సూపరింటెండెంటుకు పంపి సదరు రసీదుల రిక్విజేషన వెంట జతపరచవలెను
6 అభ్యర్థినిలు తమ దరఖాస్తులలో పేర్కొన్న ప్రకారం హైదరాబాద్ లేదా విశాఖపట్నంలోని హెల్త్ పాఠశాలలకు తమ స్వంత ఖర్చుపైన నిర్ణీత తేది సమయంలో ఇంటర్వ్యూకు హాజరుకావలెను
7. ఇంటర్వ్యూ తేదీలు ;
(1) నీలోఫర్ హెల్త్ స్కూల్, హైదరాబాద్ ; 1971 జూన్ 18 తేదీ ఉదయం 9-10 గంటలకు
(2) హెల్త్ విజిటర్స్ ట్రయినింగ్ స్కూల్, విశాఖపట్నం; 1971 జూన్ 28 తేదీ ఉదయం 9-00 గంటలకు
8 ఎన్నికైనవారు: శిక్షణ కాలంలో వగులగొట్టిట ఫర్నిచర్ నష్టపెట్టుట మొదలగువాటిక్రింద రు 30/- (ముప్పది రూపాయలు), [illegible] రు 80/- (ముప్పది ఐదు రూపాయలు) సంబంధించిన హెల్త్ పాఠశాల సూపరింటెండెంటుకు చెల్లించవలెను
9 విజయవంతంగా శిక్షణ ముగించిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [illegible] కొంతకాలం పనిచేయవలెను.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ : హైదరాబాదు

శ్రీజై భారత్ ట్రావెల్ సర్వీస్, హైదరాబాద్
సంపూర్ణ ఉత్తరదేశ యాత్ర
కాశీ, రు, [illegible], నేపాల్, బదరీనాథ్, కేదారినాథ్, పూరీ
కాశీ, గయా మొదలగు అనేక క్షేత్రములు దర్శించుటకు
తేదీ 20-5-1971న బస్సు బయలుదేరును.
65 దినముల యాత్ర.
భోజనముతోసహా రూ. 425 మాత్రమే.
వివరాలకు: జంగం బసవలింగం
శ్రీ గంగాధరప్రెస్, అఫ్జల్‌గంజ్, హైదరాబాదు

ముచ్చటగొలిపే రూపం - బిడుదుడుకులులేని పనితనం
ఉష్ణవాతావరణానికి అనుకూలంగా ఉండునట్లును, విస్తారమైన జాగాలో గాలి ప్రసరించునట్లును, ప్రత్యేకంగా రూపొందించబడిన పంకా. [illegible] పూర్తిగా [illegible] కపాసిటర్ మోటారు. ఐదు వేగాల స్విచ్ కలిగియున్న సరాముక్ రెగ్యులేటర్
బజాజ్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్

రైల్వే బోర్డు స్థానే ప్రత్యేక కార్పొరేషన్ స్థాపనవల్ల సమస్యల పరిష్కారం

దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ వార్షిక సమావేశంలో సూచన

విజయవాడ, మే 10 (యు ఎన్ ఐ; పి టి ఐ)

నిమ్న వేతన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నిధికి ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ ఐదవ వార్షిక సమావేశం ఒక తీర్మానం ద్వారా సభ్యులకు విజ్ఞప్తి చేసినది

బంగాదేశ్‌లో పాకిస్థానీ సైన్యం సాగిస్తున్న హత్యాకాండను అంతమొందించడానికి సకల విధాల ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో మరో తీర్మానం ఆమోదించారు

నిన్న ఇక్కడ జరిగిన ఐదవ వార్షిక సర్వసభ్య సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే మండలంలోని నాలుగు డివిజన్ల నుండి సుమారు ఐదువందల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంధ్రప్రదేశ్ భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు శ్రీ టి యస్ రామారావు సభకు అధ్యక్షత వహించారు

ప్రధానితా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ డి ఆర్ గాడిల్ ... కార్మిక నాయకుల ... సమావేశం ... తీర్మానం ఆమోదించినది

భారతీయ మజ్దూర్ సంఘ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ బి అప్పారావు సభను ప్రారంభిస్తూ రైల్వే బోర్డును రద్దు చేసి దాని స్థానే స్వతంత్రాధికార ప్రతిపత్తితో కూడిన కార్పొరేషన్‌ను నియమించి కార్మికులకు అందులో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. రైల్వే సిబ్బంది సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించడానికి స్వతంత్ర అధికారాలతో కూడిన కార్పొరేషన్ స్థాపన తగిన మార్గంగా భావిస్తున్నదని శ్రీ అప్పారావు చెప్పారు

రోజువారీ వేతనం పద్ధతిపై ఒక సంవత్సరకాలం పనిచేసిన కార్మికుల సర్వీసును క్రమబద్ధం చెయ్యాలని కూడా ఆయన కోరారు

భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ యస్ శ్రీహరిరావు ప్రసంగిస్తూ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలను రాజకీయ ప్రయోజనాల సాధనకు ఉపయోగించుకుంటున్నాయని అందువల్ల కార్మికవర్గ సంస్థలు రాజకీయపార్టీలకు దూరంగా ఉండాలని చెప్పారు.

దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం నూతన అధ్యక్షుడుగా శ్రీ డి బి చింకోల్కర్ [కురుద్వాడి] ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఎస్ ఆర్ శాస్త్రి [సికింద్రాబాద్] ఎన్నికయ్యారు

రహత్

ప్రేక్షకుల కోరికపై
2 వ వారం
నడుస్తున్నది
ప్రతిరోజూ ఉదయం 10-30 గం.
'గోవుల గోపన్న'
నాగేశ్వరరావు (ద్విపాత్రాభినయం) రేలంగి గుమ్మడి రాజశ్రీ భారతి సూర్యకాంతం వగైరా

Prabhat

మే 10 11 12, 13 తేదీలు
రోజూ ఉదయం 11-30 ఆట
"మల్లీశ్వరి"
ఎన్ టి రామారావు, భానుమతి
దర్శకత్వం: బి. ఎన్ రెడ్డి

కల్పన- (కాచిగూడ)
11 12 13 14 15 16 తేదీలలో
ప్రతిరోజు ఉదయం 11 30 గం॥లకు
జరిగిన కథ
(కొత్త ప్రింట్)
జగ్గయ్య, కృష్ణ కాంచన, విజయలలిత రాజనాల వగైరా



విమాన యానంలో మరో రికార్డ్ స్థాపనకు షీలాస్కాట్ యత్నం

లండన్, మే 10

ప్రపంచ విమానయానంలో యిప్పటికి 90 రికార్డులను నెలకొల్పిన మహిళాచోదకురాలు మిస్ షీలాస్కాట్ ఈ నెలలో లండన్ నుంచి విమానంలో మరోసారి ప్రపంచ యాత్ర చెయ్యనున్నారు ఆ యాత్ర సందర్భంలో ఆమె మద్రాసులో ఆగుతారు

రెండు ఇంజన్‌లమర్చిన తేలిక విమానంలో 34 వేల మైళ్ళ ప్రపంచయాత్రకు ఒంటరిగా మే 18న మిస్ షీలాస్కాట్ బయలుదేరబోతున్నారు "మైత" అనే యీ విమానానికి ఎస్క్వైర్ ... అనే పేరు పెట్టారు

రెండు ఇంజన్‌లమర్చిన విమానంలో ఆమె ఒంటరిగా ప్రపంచయాత్ర చెయ్యడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇంతకు ముందు యీ తరహా ఒక ఇంజను అమర్చిన విమానాన్ని ఉపయోగించారు ఇప్పుడు ఈ మార్పు వలన ఆమె చాలా కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశమున్నది.

మొదటి పర్యటనలో ఆమె లండన్ నుంచి నైరోబీ ...

మిస్ స్కాట్ ... సర్వోత్తమ ... విమాన ... మేరీలాండ్‌లోని ఓక్‌వ్యూ ... పంపిస్తారు తేలిక విమానాల దూరప్రయాణం చేసేప్పుడు ... ఎంతవరకూ ఉపయోగపడేదీ కూడా యీ ప్రయోగంలో శాస్త్రవేత్తలు మదింపు చేస్తారు

లైబ్రరీలు కొనదగిన గ్రంథాల జాబితా తయారీ

పౌర గ్రంథాలయాల శాఖ డైరెక్టరు వి. సుబ్బరాజు ప్రకటన

(ఆంధ్రభూమి విలేకరి)

గుంటూరు మే 10

హెచ్చు ఖర్చు, ఖర్చులు ... అనేకమంది దాతలు ముందుకు వస్తున్నారని, ఆ విధంగా గ్రంథాలయ భవన నిర్మాణం విషయంలోగూడ ప్రజలు ముందుకు రావాలని, ఎయిడెడ్ గ్రంథాలయాలకు నిగటన ... రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ... ఈ పంద రూపాయలు తెచ్చుకొనడానికి అత్యంత వ్యయ ప్రయాసలకు లోనుగావలసి వస్తున్నదని ... ఈ ఎయిడెడ్ గ్రంథాలయాల పనిచేయజాలవనీ వ్యయప్రయాసల బాధ పడలేక ఈ గ్రాంటునుగూడ కొన్ని గ్రంథాలయాలు వదులుకొంటున్న విధి గనుక ఈ దయనీయ పరిస్థితి పోవాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ డైరెక్టరు ...

అని అన్నారు ... జాబితా తయారు ... గ్రంథాలనే జాబితాలో చేర్చడం జరిగినదని అన్నారు.

గ్రంథాలయాల సిబ్బంది జీతాలు వారి ... ఇత్యాది విషయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ శ్రీ రాజు అన్నారు ఆయన ఇంకను అనేక అంశాలపై ప్రసంగించారు.

శ్రీ యు ఎల్ బాపిరాజు గోపాలకృష్ణయ్య యం వి వి కె రెడ్డి ... గ్రంథాలయోద్యమంగూర్చి కొత్తగా వచ్చిన చట్టంలోని లోపాలను, ఇతర అంశాలను గూర్చి ప్రసంగించారు

శ్రీ గరికపాటి రామారావు సాగతవచనాలు పలికారు. శ్రీ గుడివాడ పుల్లారావు శ్రీ సి హెచ్ నాగభూషణరావు ... రెండు రోజుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది

ప్రధాని జోక్యానికై ప్రాథమికోపాధ్యాయుల సమాఖ్య అభ్యర్థన

హైదరాబాద్ మే 10 (యు ఎన్ ఐ)

సమ్మెచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో చర్చలు పారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించవలసినదిగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని అఖిల భారత ప్రాథమికోపాధ్యాయుల సమాఖ్య విజ్ఞప్తి చేసినది

సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కె జనార్దనరావు ప్రధానికి పంపిన లేఖలో ... ఉపాధ్యాయుల జీతాలు ఇతర రాష్ట్రాలలోకన్న తక్కువగానే ఉంటాయని చెప్పారు

రాష్ట్రంలో రెండు వేలమంది ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించడంతో తీవ్ర పరిస్థితి ఏర్పడినదని ఆ లేఖలో చెప్పారు

ధవళగిరి ప్రాంతంలో ముగ్గురు జపాన్ పర్వతారోహకుల మృతి

ఖాట్మండు మే 10 యు ఎన్ ఐ

ఇంతవరకు ఎవ్వరూ అధిరోహించని 7618 మీటర్ల ఎత్తైన ధవళగిరి ... జపాన్ పర్వతారోహకులు ... మృతిచెందినవారి పేరు: ...

కొమిల్లా జిల్లాలో గ్యాస్ కర్మాగారం ధ్వంసం

కలకత్తా, మే 10 (యు ఎన్ ఐ)

కొమిల్లా జిల్లాలోని బెఖ్‌గ్యాస్ కర్మాగారాన్ని పాకిస్తాన్ సైన్యం ధ్వంసం చేసినది ఈ ఇంధనవాయువు కర్మాగారం ధ్వంసం కావడంవల్ల ఢాకా నారాయణగంజ్‌లోని పరిశ్రమలు మూతపడినాయి

నిర్ణీత మారకంరేటు లేకుండా మార్కు చలామణి

పశ్చిమజర్మనీచర్యను అనుసరించడానికి మరికొన్ని యూరప్‌రాజ్యాల నిర్ణయం

లండన్ మే 10 (రాయిటర్)

అమెరికా డాలర్లు భారీఎత్తున దేశంలోకి రావడంవల్ల ఏర్పడుతున్న ద్రవ్యోల్బణ దోరణులను అరికట్టడానికిగాను అంతర్జాతీయమార్కెట్‌లో నిర్ణీత విలువలేకుండా 'మార్కు'లను చెలామణిలో పెట్టాలని పశ్చిమజర్మని ప్రభుత్వం నిర్ణయించినది

ఈ చర్యవల్ల అంతర్జాతీయ మార్కెట్ 'మార్కు' విలువ దానంతట అదే నిర్ణయించుకుంటుంది

స్విట్జర్లాండ్ ఆస్ట్రియా దేశాలు తమ కరెన్సీల విలువను హెచ్చించాయి

'మార్కు'ల మాదిరిగానే 'గిల్డర్' లను కూడా మారకంలో పెట్టాలని డచ్ ప్రభుత్వము నిర్ణయించినది

బ్రసెల్స్‌లో ఉమ్మడి మార్కెట్ ఆర్థిక మంత్రులు నిర్విరామంగా 20 గంటలసేపు చర్చలు జరిపిన అనంతరం జర్మని మార్కులను డాలర్ మారకం రేటుతో మార్కులను చెల్లిస్తూ ఎక్చేంజి మార్కెటులో డాలర్ విలువను కాపాడవలసిన బాధ్యత పశ్చిమజర్మని సెంట్రల్ బ్యాంకుకు ఇక ఉండదు

ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో ఇతర యూరప్ దేశాలుకూడా తమ కరెన్సీ విలువలను అదే విధంగా సర్దుబాటు చేయడానికి అంగీకరించక పోయిన పక్షంలో పశ్చిమ జర్మని నిర్ణయంవల్ల జర్మనీ వాణిజ్యం బాగా దెబ్బతిని వుండేదని ఆర్థిక శాస్త్ర నిపుణులు అన్నారు.

పశ్చిమ జర్మని నిర్ణయం ప్రకటించిన వెంటనే తదను గుణంగా చర్యతీసుకున్న మొదటిదేశం స్విట్జర్లాండ్ స్విస్ ఫ్రాంకు విలువను ఏడుశాతం పెంచారు 1936 తరువాత స్విట్జర్లాండ్ కరెన్సీ మారకం విలువను మార్చడం ఇదే ప్రథమం

స్విట్జర్లాండ్ మంత్రివర్గ సమావేశానంతరం ప్రెసిడెంట్ రుడాల్ఫ్ గ్నాగీ ఈ ప్రకటన చేసారు

డాలరుకు ఇంతవరకు 4 37 ఫ్రాంకులు లభించేవారు. ఇక నుండి డాలర్‌కు 4 08 ఫ్రాంకులు మాత్రమే లభిస్తాయని స్విస్ ఆర్థిక మంత్రి నెల్లో సెలియో ప్రకటించారు

ఆస్ట్రియా షిల్లింగ్ విలువను 5.05 శాతం పెంచినట్లు వియన్నాలో ప్రకటించారు డాలర్‌కు ఇది వరకు 26 షిలింగులు లభించేవి ఇక నుండి 24 27 షిలింగులు మాత్రమే లభిస్తాయి

గత సోమవారం నుండి బుధవారం ఉదయంలోగా 190 కోట్ల డాలర్లు పశ్చిమ జర్మనీలో ప్రవేశించాయి బుధవారంనాడే జర్మనీలోని ఎక్చేంజి మార్కెట్లను మూసివేసారు

హేగ్‌లో డచ్ మంత్రివర్గ సమావేశానంతరం ఆర్థిక మంత్రి ... మాట్లాడుతూ మార్కు మాదిరిగానే డచ్ గిల్డర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో ... అని చెప్పారు.

బ్రసెల్స్ సమావేశానంతరం పశ్చిమ జర్మని డచ్, స్విట్జర్లాండ్ ఆస్ట్రియా స్వాతంత్ర్య యోధుల సమస్యకు సహాయ ప్రభుత్వాల నిర్ణయాల ఫలితంగా బ్రిటన్ రాన్ని ఆయన ఆశ్చర్యంనున్నారు

... లోకి డాలర్లను కొంతవరకు అరికట్టడానికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడులు తగ్గించడానికిగాను బ్రిటన్ బ్యాంకి రేటును తగ్గించవలసిరావచ్చునని ఆర్థికశాస్త్ర నిపుణులు భావిస్తున్నారు

యూరప్ మార్కెట్లనుంచి డాలర్లను బ్రిటిష్ మార్కెట్లకు తరలి వచ్చినట్లయితే బ్యాంకి రేటు తగ్గింపుతో పరిస్థితిని ఎదుర్కొనగలమని బ్యాంకి ఆఫ్ ఇంగ్లండ్ అధికారులు అన్నారు

గత ఏప్రిల్ ఒకటవ తేదీన బ్రిటిష్ బ్యాంక్ రేటును ఏడు శాతం నుండి ఆరు శాతానికి తగ్గించారు

ఉమ్మడి మార్కెట్ దేశాల కరెన్సీ విలువల మార్పు ఫలితంగా బ్రిటన్ ఎగుమతులు పెరుగగలవని కూడా ఈ వర్గాల వారు అన్నారు

యూరప్ దేశాలలో ఇటీవల ఏర్పడిన కరెన్సీ సంక్షోభంవల్ల మారకం రేటులో ...

నిన్న డబ్లిన్ బోర్డు సమావేశంలో పశ్చిమ జర్మని డచ్ ప్రభుత్వాల నిర్ణయాలను ...

ఉత్తర కలకత్తాలో నక్సలైట్లపై పోలీసు కాల్పులు

ఇద్దరి అరెస్టు

కలకత్తా మే 10 (యు ఎన్ ఐ)

ఉత్తర కలకత్తాలోని ముమ్ముదంగా వద్ద కొందరు నక్సలైటు తపై బాంబులతో దాడిచేయగా పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎవరికి గాయాలు తగులలేదు

ఇద్దరు గట్టి నక్సలైట్ కార్యకర్తలను అరెస్టు చేశారు

హరిజనులకు ప్రత్యేకంగా కాక ఉమ్మడి కాలనీలనే కట్టించాలి

రాష్ట్ర ప్రభుత్వ బృహత్ పథకంపై జనసంఘ్ సూచన

హైదరాబాద్ మే 10 (యు.ఎన్ ఐ)

హరిజనులు, గిరిజనులకోసం ప్రత్యేక కాలనీలు కట్టించే పద్ధతి జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యతిరేకించినది. ప్రత్యేక కాలనీల నిర్మాణం బదులు అన్ని వర్గాలవారికి ఉమ్మడి కాలనీలు కట్టించి 50 శాతం ఇళ్లను హరిజనులకు, గిరిజనులకు తక్కిన 50 శాతం ఇళ్లను ఇతర వర్గాలకు కేటాయించాలని కోరినది.

జనసంఘ్ రాష్ట్రకార్యవర్గం రెండు రోజుల సమావేశం చివర శనివారం సాయంత్రం ఆమోదించిన తీర్మానంలో పై విధంగా సూచించారు

గ్రామీణ ప్రాంతంలోని షెడ్యూల్డు కులాల వారికి గిరిజనులకు గృహవసతి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం 12 కోట్ల రూపాయల బృహత్‌పథకాన్ని చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతోనే వ్యవహరించినదని వార్తం ప్రకటిస్తూ ఐతే ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చెయ్యడం అస్పృశ్యతా నివారణకు తోడ్పడబోదని ఆ తీర్మానంలో చెప్పారు అన్ని వర్గాల వారికి ఉమ్మడి కాలనీల నిర్మాణంకోసం "గ్రామీణ ప్రాంతాల గృహనిర్మాణ కార్పొరేషన్"ను స్థాపించాలని సూచించారు

వ్యవసాయ కార్మికులు పాలకు వినియోగించుకునే విద్యుచ్ఛక్తి రేట్లను జూన్ ఒకటవ తేదీనుండి హెచ్చించినట్లయితే జనసంఘ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనోద్యమం ప్రారంభిస్తుందని కార్యవర్గం హెచ్చరించింది

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసంఘ్‌ను గెలిపించి జనసంఘ్‌కు అప్పగించరాదని రాజకీయాలతో సంబంధం లేని ఐదుగురు సిక్కు ప్రముఖులకు ఆ బాధ్యతలను అప్పగించాలని ఆయన సూచించారు

వ్యతిరేకంగా అధికారికంగా సాగించిన దుష్ప్రచారానికి తగినట్లు జవాబు చెప్పినందుకు ఢిల్లీ ప్రజలను కార్యవర్గం అభినందించింది

ఇప్పుడున్న ఏకసభ్య ఎంక్వయిరీ కమిషన్‌వల్ల ప్రజలకు విశ్వాసం కలిగించదంటూ బహుసభ్య కమిషన్‌ను నియమించాలని మరొక తీర్మానంద్వారా కార్యవర్గం కోరినది

ఢిల్లీ గురుద్వారాల వివాద పరిష్కారానికై ప్రధాని ఇంటిముందు నిరశన దీక్ష

న్యూఢిల్లీ మే 10 యు ఎన్ ఐ

ఢిల్లీ గురుద్వారాల వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించమని కోరుతూ ప్రధాని అధికార నివాస గృహం ముందు ఢిల్లీ రాష్ట్ర అకాలీదళ్ అధ్యక్షుడు జతేదార్ రాతిపాల్ సింగ్ నేడు నిరశన దీక్షను ప్రారంభించారు

...

కరీంనగర్ జిల్లాలో గ్రామసేవకుల సమ్మె

(ఆంధ్రభూమి విలేకరి)

వేములవాడ 10

కరీంనగర్ జిల్లా గ్రామసేవకుల సేవా సంఘ కార్యదర్శి శ్రీ భూమానందం వేములవాడలో ఒక ప్రకటన చేస్తూ కరీంనగర్ జిల్లాలోని గ్రామసేవకులు గ్రామసేవకులందరూ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలియచేసారు

ఉద్యోగులు తమ ఉమ్మడి కోర్కెలకై సమ్మెను సాగిస్తుండగా ముఖ్యమంత్రి ఉద్యోగుల సంఘంలో చీలికలు కల్పించ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగులు లొంగేది లేదని ఆయన స్పష్టంచేశారు

పరకాలలో నిరాహార దీక్ష

పరకాల, మే 10

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఎన్.జి.వో.లు వారల ఇతర ఉద్యోగులు సాగిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమము పదవ రోజు నేడు కూడా కొనసాగినది

స్థానిక తహశీల్ కార్యాలయముముందు శ్రీ ఆర్. వెంకట నరహరి నాయకత్వాన శ్రీయుతులు షేక్ ... యం అయ్యయ్య మహమ్మద్ అఫ్జల్ ఎన్. అయిలయ్యలు నిరాహార దీక్ష వహించారు.

కరాచీ రేవుమీదుగా చైనా విదేశీ వాణిజ్యం

న్యూఢిల్లీ మే 10 (యు ఎన్ ఐ)

ఆగ్నేయ పశ్చిమాసియా వ్యాపారరంగంలోకి చైనా ఇప్పుడు కరాచీరేవుగుండా ప్రవేశిస్తున్నది

పాకిస్తాన్‌లోని హిమాలయా పర్వత శ్రేణులలోని గిల్గిట్ ప్రాంతాన్ని సింకియాంగ్ ప్రాంతాన్ని కలుపుతూ అన్ని కాలాలలోనూ రవాణాకు ఉపయోగపడగల రహదారి నిర్మాణం కావడంతో చైనా ప్రభుత్వానికి సరుకులను కరాచీ రేవుకు చేరవేయడం సులభమైంది రోజుకు ఈ రహదారి నుండి పదుల లారీలు ఇప్పటికే నడుస్తున్నాయి

కరాచీనుండి వెలువడే 'డాన్' పత్రిక కథనం ప్రకారం ప్రతిసంవత్సరం ఈ రేవుగుండా 270 కోట్ల రూపాయల విలువగల చైనా సరుకులు ఎగుమతి కావచ్చునని కరాచీ రేవు అధికారులు అంచనా వేస్తున్నారు

పాక్ ప్రభుత్వం అధీనంలోఉన్న జాతీయ షిప్పింగ్‌కార్పొరేషన్ వారు చైనా ఎగుమతుల ... 30 నౌకలు ...

గత సంవత్సరంలో పాకిస్తాన్ ...

...

సెంట్రల్ ... పాకిస్తాన్ ... డైరెక్టర్ ... సహకారం వహిస్తారు.

కొత్త బ్రిటిష్ హైకమిషనర్ రాక

న్యూఢిల్లీ మే 10

ఇండియాలో కొత్త బ్రిటిష్ హైకమిషనర్‌గా నియమితులయిన సర్ టెరెన్స్ గార్వీ, వారి భార్య నిన్న న్యూఢిల్లీకి వచ్చారు

సర్ టెరెన్స్ ఇంతకు ముందు యుగోస్లావియాలో బ్రిటిష్ రాయబారిగా పనిచేశారు 1968లో బెల్‌గ్రేడ్‌కు వెళ్ళే ముందు లండన్ విదేశీ వ్యవహారాలశాఖలో అసిస్టెంట్ అండర్ సెక్రటరీగా మూడు సంవత్సరాలు పనిచేశారు అంతకు ముందు 1960 నుంచి 1965 వరకు పెకింగ్‌లో దౌత్య వ్యవహర్తగా పనిచేశారు

సర్ టెరెన్స్ గార్వీకి ముగ్గురు బిడ్డలు రెండుసార్లు వివాహమాడారు ఇప్పటి భార్యను 1957లో వివాహమాడారు

చెక్-పశ్చిమజర్మని సంబంధాలపై 13న చర్చలు కొనసాగింపు

ప్రాగ్, మే 10 (యు ఎన్.ఐ)

పరస్పర సంబంధాలనుగురించి చెకోస్లొవేకియా పశ్చిమ జర్మని ప్రతినిధుల మధ్య చర్చలు ఈనెల 13 14 తేదీలలో బాన్ నగరంలో కొనసాగుతాయని చెక్ వార్తాసంస్థ ప్రకటించినది

చెకోస్లొవేకియా ఉప విదేశాంగమంత్రి మిలాన్ ... పశ్చిమజర్మనీ విదేశాంగశాఖ కార్యదర్శి పాల్ ఫ్రాంక్ చర్చలలో పాల్గొంటారు

సిరిసిల్ల సమితి స్థాయీ సంఘాల సమావేశం

(ఆంధ్రభూమి విలేకరి)

వేములవాడ మే 10

సిరిసిల్ల పంచాయతీసమితి ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయీ సంఘాల సమావేశం సిరిసిల్ల సమితి అధ్యక్షులు శ్రీ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగాయి

సమితి మినిస్టీరియల్ సిబ్బందిసమ్మెలో పాల్గొంటున్న కారణంగా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ టి. రామచంద్రరావ్ స్వయంగా ఈ సమావేశాలను నిర్వహించారు.

కిర్లోస్కర్ ఎంజిను ఒకదానిని బ్యాంక్‌లోన్ సహాయముతో తీసుకోండి



కొద్దిపాటి డబ్బును చెల్లించండి మిగిలినదానిని బ్యాంకువారు అప్పుగా తీరుస్తారు.

మీ దగ్గర్లోని కిర్లోస్కర్ వారి ఉత్పత్తుల వ్యాపారి ఈ విషయంలో మీకు మంచి సలహాలు చెప్పి సహాయపడును.

Kirloskar

ఉత్తమమైన డీసెల్ ఎంజిన్ల ఉత్పత్తిదారులు
కిర్లోస్కర్ ఆయిల్ ఎంజిన్స్ లిమిటెడ్
కిర్కీ, పూనా-3 (ఇండియా)

Tom & Bay, KO 7068 TL

® Registered User—Kirloskar Oil Engines Ltd., Poona-3.

డిస్ట్రిబ్యూటరు: గుంటి అండ్ కో ప్రై లిమిటెడ్ మహాత్మాగాంధీ రోడ్ సికిందరాబాద్-3

అమోదిత డీలర్లు:
1 హైదరాబాద్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ప్రై లి మహాత్మాగాంధీరోడు సికిందరాబాదు
2 నిజామాబాద్ అగ్రికల్చరల్ ఏజన్సీస్, దేవి రోడు నిజామాబాదు
3 తెలంగాణా ట్రేడర్స్, జె పకాశ్ నారాయణ రోడు వరంగల్ స్టేషన్‌రోడు, ఖమ్మం
4 నలమాచు కొండయ్య అండ్ కో ఉస్మాన్‌గంజ్ కరీంనగర్
5 నాగార్జున్ ట్రేడర్స్ సుభాష్‌రోడు, నల్గొండ
6 సాగర్ ఏజెన్సీస్ బస్సుస్టాండ్ ఎదుట నిర్మల్
7. మంజీర అండ్ కో మెయిన్‌రోడు సంగారెడ్డి

Printed by K. R. Pattabiram, A for the Proprietor of The Deccan Chronicle Press 36. Sarojini DeviRoad, Secunderabad. Managing Editor & Publisher: K. R. Nandagopal L.M.E.E. Editor: Gora Sastry.